Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

నవశక్తి

Vol. 1, no. 25

(Jun. 15, 1938

బెజవాడ, 1938

Record no. 682

Navaśakti

Vol. 1, no. 25

(Jun. 15, 1938)

Bejavāḍa, 1938

Record no. 682

NAVASAKTI Telugu Weekly Regd. No. M. 3824

నవ శక్తి

కార్మికకర్షకులారా! ఏకముగండు!!

సాలు చందా 3-0-0 ప్రతి బుధవారము సంపాదకుడు : మద్దూరి అన్నపూర్ణయ్య

సంపుటం 1 | 15—6—38 | బెజవాడ | సంచిక 25

★



చైనా యుద్ధచిత్రము.

ఈ నెల 12 వ తేదీని దేశమంతటా చైనా దినోత్సవం జరిపారు.

౨ణా

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

లక్ష్మీ ప్రావిడెంటు ఇన్సూరెన్సు కంపెనీ, లిమిటెడ్ మచిలీపట్టణము.

మా పద్ధతులను, ఏజంట్లను ఆకర్షించునవి

కొన్ని ప్రత్యేక సదుపాయములు.

1. రు 50 లు మొదలు, రు 500 లు వరకు భీమాచేయుటకు వీలగునట్లు. ప్రావిడెంటు ఇన్సూరెన్సు ప్రణాళికలు గలవు.

2. వైద్య పరీక్షలేను, దేహదారుఢ్యము, భీమాచేయుట సదుపాయము చేర్చబడి ఉన్నవి.

3. కార్మికులకు, కష్టజీవులకు, పిల్లలకు, స్త్రీలకు, ఉద్యోగులకు, గొప్పవారికి వీలగునట్లు పర్మనెంటు పంటు డిపాజిట్లు గలవు.

4. పాలసీదారులు, ఏజంట్లు, పరిపాలనలో పాల్గొనుటకుగాను రెండు స్థానములు ప్రత్యేకించబడినవి.

5. ఏజంట్లకు పెంపొందింపు కమీషను పద్ధతులు గలవు.

6. కంపెనీ వ్యాపారము మితవ్యయముతో నిర్వహింపబడును. తెలుగులో పత్రిక ప్రకటనలు జరుపబడును.

కమీషను పద్ధతి మీదగాని, జీతముమీదగాని పనిచేయుటకు అన్ని ప్రాంతములకు ఏజంట్లు ఆవశ్యకముగా కావలెను.

వివరములకు—మేనేజింగు డైరెక్టరు పేర కంపెనీకి వ్రాయుము.

విశ్వసాహిత్యమాల

తెలుగులో సోషలిస్టు గ్రంథాల్ని ప్రచురించే గ్రంథమాల.

ఇప్పుడే వెలువడ్డాయి.

లెనిన్ ఉపదేశాలు. వెల 6 అణాలు

(పాండవర్తి చరణ రనుపాదం.)

పారిస్ కమ్యూన్. వెల 6 అణాలు

(లెనిన్ చరిత కనువాదము)

ముఖ్యమైన ఇంగ్లీషులో, ఫ్రెంచిలో, రష్యని భాషలో, మహాపురుషులు వ్రాసిన గ్రంథాలేమైనా కావాలంటే, వెంటనే వ్రాయండి. ఆలసిస్తే ఏమో:....

త్వరలో వెలువడబోతున్న గ్రంథాలు.

'నామ-నేమ' అదయింకో.

'బీస్మమన్నేను.' షోలోకోవ్.

'ఇండియన్ మ్యూటినీ 1857'

'అక్టోబరు విప్లవం' లెనిన్.

మీకేమైనా రాజకీయ గ్రంథాలు కావాలా అయితే,

వెంటనే మాకు వ్రాయండి.

మహీధర రామమోహనరావు

విశ్వసాహిత్యమాల.

ముంగండ,

(via.) అంబాజీపేట, తూ. గోదావరి.

గొప్ప జ్యోతిష్కులు

మహారాజులు, గొప్పగొప్పవారినుండి బంగారుపతకములు, యోగ్యతాపత్రములు పొందిన పండితులు. జాతకచక్రానికి రు 2 లు. జీవిత ఫలితానికి రు 5 లు. సంవత్సర ఫలితానికి నెలవారీగా రు 5 లు. వారం వారం వివరాలతో రు 10 లు. భవిష్యత్తునుగురించి మూడు ప్రశ్నలకు రు 1-0-0 ప్రతి అదనపు ప్రశ్నకు 0-8-0.

(జాతకపత్రం, జన్మతేదీ, జన్మస్థలం, కాలం)

వివరాలకు: యం. శ్రీనివాసాచారియర్.

పండిట్ కాలియార్,

58 ఎఫ్. మైలాపూర్, మద్రాస్.

అని వ్రాయండి.

సుప్రసిద్ధ

హోమోపతి వైద్య గ్రంథములు.

1 ఆర్గనాన్ అను హోమోపతి సిద్ధాంతి శాస్త్రము. వెల. రు 3-0-0.

2 దీర్ఘవ్యాధుల చికిత్స. రు 2-0-0.

అలమూరు గ్రామ పునర్నిర్మాణ హోమోపతి వైద్యాలయము.

అలమూరు. తూర్పు గోదావరి.

READ

The CONGRESS SOCIALIST

The Organ of the all India Congress Socialist Party.

Subscription: Rs 4 per year.

Single Copy one Anna.

Address

Manager

Congress Socialist,

139 Medows Street,

BOMBAY.

గడచిన 40 సంవత్సరములుగా హిందూ దేశమంతటా సాటిలేని పేరు గాంచిన



అ. అప్పాదొరై మొదలి అండ్ సన్స్‌వారి

మేలయిన మద్రాసు నశ్యం

అ. అప్పాదొరై మొదలియార్ అండ్ సన్సు

పోష్టు బాక్సు నెం 189, మదరాసు.

లకోటా ప్రశ్నలు.

ప్రత్యక్ష నిదర్శనం

అయిదు ప్రశ్నలు వ్రాసి కవరులో యుంచి సీలువేసి పంపిన, దేవీ మహిమచే ఫలితము లను వ్రాసి మీ సీలు చెడక సహా పంపుటకు రు 1—8—0. సంవత్సర ఫలితం నెలవారీ రు 1—12—0. నాడీ గ్రంథములు కీర్త్యాకాంక్షులు వ్రాయుదురు. వివరములకు వ్రాయుడు.

నేమాని సోమేశ్వరశర్మ,

శ్రీ సరస్వతీ జ్యోతిషాలయం,

దేవాలయం వీధి,

కాకినాడ.

వేంకట్రామా అండుకో

మావద్ద సమస్త సంస్కృత, ఆంగ్ల, ఆంధ్రహిందీగ్రంథములు, స్కూలు పుస్తకములు, నాటకములు, వైద్యగ్రంథములు వగైరా సమస్తమైన పుస్తకములు దొరకును. కేటలాగు ఉచితముగ పంపెదము.

భగవద్గీత :— శ్రీ శంకర భాష్యము శ్రీ కళ్యానంద భారతిగారి విపుల ఆంధ్ర టీకాతాత్పర్యములతో— 3—0—0.

హెడ్డాఫీసు:—ఏలూరు. బ్రాంచీలు : మద్రాసు, తెనాలి, బెజవాడ, పాలకొల్లు, సికింద్రాబాదు. (నైజాము.)

వేంకట్రామ అండుకో,

బ్రాంచి : రాజమండ్రి.

మహతి

సాహిత్య మాసపత్రిక

వెలుగు లీను విమర్శలు

రత్నాలవంటి రచనలు

కలకలలాడు కథలు

ప్రకటన దారులకు పాలవెల్లి.

ప్రతి ప్రతి రెండు అణాలు సం. చందా రు. 2

తెనాలి.

THE

National Front

For consistent and bold advocacy of the policy of United National Front against Imperialism. For authoritative account of all mass battles.

Features all fronts National, Majdoor, Kisan, Students, International, Cultural.

Edited by the leading marxists of our country.

Single Copy One Anna.

Annual Rs. 4.

Half-yearly Rs. 2

For particulars write to:

The Manager,

NATIONAL FRONT,

62. E. Girgaon Road,

BOMBAY NO 4.

ఏ కాలనాలైనా ఇచ్చే గ్యారంటీకన్న ఎక్కువ నమ్మకమైన భీమా కావాలంటే, మదరాసు ప్రభుత్వ ట్రస్టీతో,

ట్రస్టీ ఆరేంజ్‌మెంటున్న యునైటెడ్ ఇండియా లో భీమాచేయండి.

యునైటెడ్ ఇండియా లైఫ్ అస్యూరెన్సు కంపెనీ

లిమిటెడ్

[1906 లో స్థాపితము]

హెడ్ ఆఫీసు, మదరాసు.

మద్రాసు రాష్ట్రంలో
పౌరస్వత్వ హక్కులు

1. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగించాలి

2. విడుదల చేయాలసిన రాజకీయ ఖైదీలు

ప్రేమ ప్రకాశ్, హజారా సింగ్, ఖుశీరాం, శంభునాధ్, బచ్చు లాల్.
(ఢిల్లీ బ్యాంకు, మద్రాసు బాంబు కేసు ఖైదీలు)

శ్రీ హరి దాసు, (మన్యంలో పనిచేశారు)

3. నిషేధము తొలగించాలసిన పుస్తకాలు

సామ్రాజ్యవాదము, కమ్యూనిస్టు కరపత్రము, కారల్ మార్క్సు ఉపదేశములు, 1905 రష్యను విప్లవము, వినాయక సావర్కారు జీవితము, రాజనీతిసారము, నీతిమంజరి, అభినవభారత చరిత్ర.

4. రద్దు చేయాలసిన నిర్బంధ చట్టాలు


ప్రెస్సు ఆక్టు, క్రిమినల్ లా అమెండుమెంటు ఆక్టు, 124, A. సెక్షను, 108 సెక్షను, 144, 153, A. 144 కమ్యూనల్ తగాదాలకే వర్తింప జేయాలి.

5. క్రొత్తపట్టణముపై నిషేధము తొలగించాలి

6. పోలీసు అధికారాలను అరికట్టాలి

సభలలో సి. ఐ. డి. పోలీసు రిపోర్టింగు మానివేయాలి. పోలీసులు ప్రజాసేవకుల వెంటాడడము ఆపివేయాలి.

షోలాపూర్ ఖైదీల విడుదలకై ఆందోళన



బొంబాయి ప్రధాని

మదరాసు

మే 24 వ తేదీని కాం. సో. పార్టీ యొక్కయు, ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు యొక్కయు సంయుక్త యాజమాన్యాన్ని జరిగిన బహిరంగ సభలో, షోలాపూర్ ఖైదీలపై చేయబడ్డ అమానుష చర్యలను ఖండిస్తూ, కొరడా దెబ్బల శిక్షను రద్దుచేయాలని కోరుతూ పలువురు ఉపన్యసించారు. రాజకీయ ఖైదీల విషయంలో గాంధీగారు కాంగ్రెసేతర రాష్ట్రాలలో యెన్నో ప్రయత్నాలు చేస్తూంటే, కాంగ్రెసు మంత్రివర్గము పరిపాలిస్తూన్న బొంబాయి రాష్ట్రంలో యిట్టి నిరంకుశ చర్యలు నిర్విఘ్నంగా జరగడం ఆశ్చర్యకరమని పి. ఆర్. కె. శర్మగారు ఉపన్యసించారు.

మంతెనవారి పాలెం

ఆర్థిక, రాజకీయ పాఠశాల దిగ్విజయంగా సాగుతూ ఉన్నప్పుడు, విద్యార్థులూ ఉపాధ్యాయులూ షోలాపూర్ దినోత్సవాన్ని జరుపుటకు పెద్ద బహిరంగ సభను సమావేశపరచారు. కామ్రేడ్ మద్దూరి అన్నపూర్ణయ్య సభాధ్యక్షత వహించారు. బిజాపూరు నగర వాస్తవ్యులును, బిజాపూర్ జిల్లా కాంగ్రెసు కార్యదర్శియు, పాఠశాలయొక్క విద్యార్థులలో ఒకరును అయిన కామ్రేడ్ దూబే తమ బొంబాయి రాష్ట్ర కాంగ్రెసు మంత్రివర్గమే యిట్టి అఘాయిత్యాలను సహించి ఊరుకొంటూన్నదంటే, దానికి కారణం, తగినంత ప్రజావ్యాప్తిడి లేకపోవడమే ననియు, కాబట్టి దేశమంతటా షోలాపూర్ ఖైదీలను విముక్తి చేయుటకును, కొరడా దెబ్బల శిక్షను రద్దుచేయుటకును ఆందోళన సల్పవలసి యుంటుందనియు హెచ్చరించారు.

కాన్పూర్

20,000 మంది కార్మికులు కాన్పూర్లో జరిగిన బహిరంగ సభకు వచ్చి, బిజాపూర్ జైలులో జరిగిన ఘోర నిరంకుశ చర్యయెడల తమ తీవ్రమైన అసమ్మతిని తెలియపరచుచు తీర్మానించారు. సభలో పలువురు కార్మిక నాయకులు మాట్లాడారు.

కలకత్తా

"నిరంకుశ సామ్రాజ్య వాదులు కాంగ్రెసు సంస్థయొక్క పలుకుబడిని చెడగొట్టటానికి వేసిన యెత్తులలో ఇది ఒకటి. కాంగ్రెసు మంత్రివర్గము వారియెత్తును ధైర్యముగా యెదుర్కోవలసి యున్నది. సార్దేశాయిగారు మొదలైన రాజకీయ ఖైదీలను తక్షణమే విడుదల చేయాలి. వారి కోరికలను దేశమంతా ఏకగ్రీవంగా అంగీకరిస్తోంది. వారి విడుదల అయ్యేవరకూ ప్రజలు ఊరుకోరు."

అనే తీర్మానం, కలకత్తా మేయరు యొక్క అధ్యక్షతక్రింద, కాంగ్రెసు, సోషలిస్టు, రైతు, కార్మిక, విద్యార్థి సంఘాల యాజమాన్యాన్ని జరిగిన బహిరంగ సభలో ఏకగ్రీవంగా ఆమోదించబడింది.

బొంబాయి

యఫ్ వార్డు కాంగ్రెసు కమిటీ, భారత పౌరస్వాతంత్ర్య సంఘము, కాంగ్రెసు సోషలిస్టు పార్టీ, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ల సంయుక్త యాజమాన్యాన్ని జరిగిన బహిరంగ సభలో అనేక కాంగ్రెసు, కార్మిక నాయకులు ఉపన్యసిస్తూ, షోలాపూర్ ఖైదీలపై చేయబడిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ అమానుష చర్యకు కారకులైన జైలు ఉద్యోగస్థులపై వెంటనే చర్య తీసుకోవాలని తీర్మానించారు.

పూనా

పూనాలో జరిగిన బహిరంగ సభలో కామ్రేడ్ లిమాయెగారు మాట్లాడుచు, షోలాపూర్ కామ్రేడ్ల రాజకీయ ఖైదీల విడుదల కొరకు ఆందోళన చేయుటం కాంగ్రెసు కార్యక్రమాన్ని కొనసాగించడమే ననియు, అట్టివారిని ఎరస్టుచేసి, కొరడా దెబ్బలకు గురిచేయడం కాంగ్రెసుప్రతిష్ఠను భంగపరచడం అనియు, వెంటనే కాంగ్రెసు మంత్రులు జైలు ఉద్యోగస్తులపై చర్య తీసుకొని కాంగ్రెసు సంస్థయొక్క గౌరవాన్ని కాపాడవలెననియు ఉపన్యసించిరి.

అహమ్మదాబాద్

కార్మికులు, కాంగ్రెసువాదులు, సోషలిస్టులు సమావేశమైన పెద్ద బహిరంగ సభలో, బొంబాయి మంత్రివర్గము సామ్రాజ్యవాదుల నిరంకుశ చర్యలకు లొంగరాదనియు, తక్షణమే షోలాపూర్ ఖైదీలను విడుదల చేయాలనియు తీర్మానించారు.


గుజరన్వాలా

గుజరన్వాలా కాంగ్రెసు సోషలిస్టు పార్టీ యొక్క యాజమాన్యాన్ని జరిగిన బహిరంగ సభలో, కొరడా దెబ్బలకు కారకులైన ఉద్యోగస్థులపై కాంగ్రెసు మంత్రులు తగిన చర్య తీసుకోవాలని తీర్మానించారు.

పత్రికలు

ఫ్రీప్రెస్ ఆఫ్ ఇండియా, బొంబాయి క్రానికల్, బొంబాయి సెంటినెల్, ప్రతాప్ మొదలైన జాతీయ పత్రికలన్ని యీ అక్రమ చర్యను ఖండించాయి.

ప్రజలు ఏక కంఠంతో మొరపెట్టారు. మంత్రులే కార్యరంగంలోకి దుమకాలి. ఉద్యోగస్తుల్ని దండించాలి. షోలాపూర్ ఖైదీలను విడుదల చెయ్యాలి. కొరడా దెబ్బల శిక్షను రద్దుచెయ్యాలి.



మద్రాసు ప్రధాని

శ్రీ హరిదాసు

శ్రీ హరిదాసు విడుదల విషయమై ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షులగు పట్టాభిగారు, ఆంధ్రరాష్ట్ర రైతు సంఘము వారికి ఇట్లు తెలియజేశారు.

"శ్రీ హరిదాసుగారి విషయము ఒరిస్సా ప్రధానికి తెలియజేశాము. వారు విచారించెద మని చెప్పారు. ఇదివరకే తమకీ విషయము జ్ఞప్తి చేయనందులకు ఒరిస్సా ప్రధాన మంత్రి గారు చింతిల్లుచున్నానని చెప్పినారు."

విశాఖమండల ద్వితీయ యువజన మహాసభ. 4—6—38

తీర్మానాలు :

(1) ఢిల్లీ బ్యాంకు కేసు శిక్షితులను, మన్యంలో పనిచేసిన శ్రీ హరిదాసుగారిని వెంటనేవిడుదల చేయవలసినదని ప్రభుత్వము ను కోరుచూ, విడుదల యగువరకు ప్రజలెల్లరు తీవ్రముగా ఆందోళన సాగించవలెనని ఈ సభవారు కోరుచున్నారు.

(2) కమ్యూనిస్టు కరపత్రము మొదలుగా గల పుస్తకాలపై నిషేధం తొలగించకనే, ప్రెస్ యాక్టు క్రింద "1905 రష్యన్ విప్లవం" అనే పుస్తకాన్ని నిషేధించి నందులకు తీవ్ర అసమ్మతిని తెల్పుచూ, నిషేధము తొలగించవలెననియూ, పౌరస్వత్వ హక్కులకు భంగకరమైన ప్రెస్సు ఆక్టును రద్దుపరచి, కొత్తపట్టణంపై నిషేధం తొలగించ వలెననియు కాంగ్రెసు మంత్రివర్గమువారిని ఈ సభవారు కోరుచున్నారు.

(3) కాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక ననుసరించి, వెంటనే పౌరస్వత్వ హక్కులకు భంగకరమైన కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగించ వలసినదని ఈసభవారు కోరుచున్నారు.

(4) రాజకీయ సభలకుగాని, రైతు కార్మిక యువజన సభలకుగాని, పోలీసులు హాజరు కావలసిన ఆవశ్యకత లేదని ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెసు మంత్రివర్గమువారైన గుర్తించనందులకు చింతిల్లుచు, అట్టి చర్య లనవసరమని పోలీసుశాఖకు ఉత్తరవు చేయవలెనని ప్రధానామాత్యులు ఈ సభ వారిని కోరుచున్నారు.

భీమవరం తాలూకా రాజకీయ మహా సభ 7—6—38.

ఢిల్లీ బాంబుకేసు ఖైదీలను ప్రధానమంత్రిగారు రాజకీయ ఖైదీలుగారని విదుదల గావించకుండుట అన్యాయము. ఎట్టిషరతులు లేకుండవారిని విడుదలచేసి, కాంగ్రెసు సంస్థ గౌరవము కాపా

(మిగతా 4 వ పేజీలో)

పౌరసత్వపు హక్కులు

(3 వ పేజీ తరువాయి)

చవలెనని, పుస్తకాలపై నిషేధం తొలగించాలని ఈ సభవారు ప్రభుత్వమును కోరుచున్నారు.

(5) భారతదేశ స్వాతంత్ర్యమునకై బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో స్థిరముగా పోరాటమును సాగించే భారతదేశ కమ్యూనిస్టు పార్టీపైగల నిషేధపుటుత్తరువులను, ఆ పార్టీ పత్రికపై నిషేధమును తొలగించవలెననిన, రాష్ట్ర కాంగ్రెసు మంత్రివర్గాలను, అఖిల భారత కాంగ్రెసు కమిటీ, హుకుమును ప్రయోగించవలెనని ఈ సభవారు కోరుచున్నారు.

★

అనంతపురం తాలూకా తిరుమల గ్రామ కాంగ్రెసు కార్యకర్తలు 1-6-48 సమావేశమై గావించిన తీర్మానములు.

(1) పౌరసత్వపు హక్కులకై పోరాట మొనర్చిన మన కాంగ్రెసు మంత్రులు ఇంత వరకు మనదేశాన్ని సామ్రాజ్య తత్వాన్ని నాశనము చేయుటకై పూనుకొన్న కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని తొలగించు విషయమై తగు శ్రద్ధవహించ లేదనియు, ఈ పార్టీపైన వారి కర్తవ్యమును ఇంతను నెరవేర్చలేదని, హెచ్చరించుచు ఇకనైనను శీఘ్రముగా నిషేధము తొలగింప వలెనని ఈ సభవారు కోరుచున్నారు.

(2) రంపప్రితూరి మొదలగు టిటీ రాయి కేసు ఖైదీలింకను జైలులో నున్నప్పటికి మన మంత్రివర్గము వారు "మద్రాసు జైళ్లలో రాజకీయ ఖైదీ లెవ్వరును లేరనుట" చాల హేయము. వీరి విడుదలకు, వీరిని శిక్షించిన మద్రాసు ప్రభుత్వమే బాధ్యులు గనుక, పదవుల కైగోలు సిపారించే ప్రాంత ప్రభుత్వముకైన, యు. పి., పంజాబు మంత్రివర్గము వారి వి దలన బాధ్యులు కాకపోవుటచే, మద్రాసు ప్రభుత్వము, వారిని వెంటనే విడుదల చేయ వలసినదిగా ఈ సంఘమువారు తీర్మానించు చున్నారు.

రేపల్లె

జూన్ 4వ తేదీన కృష్ణాజిల్లా రేపల్లెలో వేణోద్ధారక పఠనాలయంలో బహిరంగ సభ అయినమల్ల సుబ్బారెడ్డిగారి అధ్యక్షతను సమావేశమై ఈ తీర్మానములు గావించింది.

(1) భారత కమ్యూనిస్టు పార్టీపై నిషేధము పౌరసత్వ హక్కులను భంగము కల్గించు చున్నది గాన వెంటనే పై నిషేధము తొలగింపవలెనని ప్రభుత్వమువారిని ఈ సభవారు కోరుచున్నారు.

(2) టిటీ బ్యాంకు కేసు మద్రాసు బాంబు కేసు ఖైదీలను విడుదల చేయవలసినదిగా ఈ సభవారు ప్రభుత్వమువారిని కోరుచున్నారు.

వెంకటగిరి

4—6—38 న వెంకటగిరిలో శ్రీరం రామనాథంగారి అధ్యక్షత క్రింద సమావేశమైన బహిరంగ సభలో క్రింది తీర్మానాలు ఆమోదించబడినాయి.

(1) కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగించాలి.

(2) రాజకీయ ఖైదీల విడుదల చేయాలి.

(3) ఇదివరకు నిషేధింపబడిన, ఇపుడు నిషేధించిన గ్రంథాలపై నిషేధము తొలగించాలి.

(4) నిర్బంధ శాసనాలు తొలగించాలి.

(5) క్రొత్తపట్టణంపై నిషేధం పోవాలి.

కార్మిక సమస్యలు

కాన్పూరు సమ్మె.

కాన్పూరు సమ్మె ఆరంభమయి నెలరోజుల పుతూ ఉంది. యజమానులు రాజీకి వచ్చే సూచనలేమీ లేవు. కార్మికులు చాల పట్టుదలతో పోరాటము సాగిస్తూ ఉన్నారు. "నెల్ల వనురో కైనా వెళ్లాం లేదా చావనైనా చనిపోవాలి కాని యజమానులకు లొంగము"ని దీక్ష వహించారు.

పికెటింగు తీవ్రంగా సాగుతూ ఉంది. గుమాస్తాలను కూడ మిల్లులలోనికి పోనివ్వ టము లేదు. కాన్పూరు కాంగ్రెసు కమిటీ, కాన్పూరు కూలీల సంఘము రెండునూ, పోనివ్వకూడదనే నిశ్చయించు కున్నాయి. గుమాస్తాలను పోనిస్తే, వారు లోపలనుండి సమ్మెను భగ్నము చేయడానికి ప్రయత్నిస్తారని ఇంతకు ముందటి అనుభవం తెలుపుతూ ఉంది. జలకంఠ్ అనే కాంగ్రెసు శాసనసభా సభ్యులు కూడ పికెటింగు చేశారు. గుమాస్తాలు తాము పనిలోకి పోని రోజులకు జీతాలు రాకపోవడమే గాక, తమ ఉద్యోగాలు కూడ పోతాయని భయ పడి రాత్రి ఒంటిగంటకు కొంతమంది లోపలికి వెళ్ళారు. వారికి భోజన సదుపాయాలు దొరక నివ్వకుండా పికెటింగు జరుగుతూ ఉంది. కార్మిక సంఘము వీరుకూడ పనినుండి మాని వేస్తే వీరి ఉద్యోగాల కెట్టి భయమూ లేదని, సమ్మెలో చేరినవ వారందరిని తిరిగి పనిలో పెట్టుకునే వరకు తాము సమ్మె సాగిస్తామని ప్రకటించింది.

గూర్ఖా దండ్లు మిల్లులలోకి సరాసరి వెళ్లి తాయి. వానితో సమ్మెను భగ్నము చేయడాని కెవరైనా కూలీలు వెళ్తుంటా చూడమని రైల్వే అధికారులను రైల్వే కూలీలను, సమ్మెదారులు కోరారు.

సమ్మెకు భంగము కలిగించే వార్తలు గల పత్రికలు పంచిపెట్టబడడము చూచి, సమ్మెదారులు పనిలోకి పోతూ ఉన్నట్లు తప్పుడు వ్రాతలు ప్రకటింపబడుతూ ఉండడము చూచి అచ్చు పనివాండ్ర సహాయమును, వీనిని ఆపు టకు కోరారు. సమ్మెలో చేరని గుమాస్తాలకు షాపింగ చేయవలదని షాపు పనివారి సంఘము వారి సాయమును కోరినట్లు తమవరకే ప్రకటింప బడినది.

సమ్మె ఈవిధంగా కాన్పూరులోని అన్ని వర్గాల కార్మికుల సాయము మాత్రమే గాక ప్రజాసామాన్య మంతటియొక్క సాయము పొందుతూ ఉంది. సంయుక్త రాష్ట్రీ కాంగ్రెసు కమిటీ ఈవిధంగా ప్రకటించింది. "కాన్పూరు కార్మికులు కేవలం తమకోసమే గాక భారత దేశ కార్మికవర్గాని కోసమంతా పోరాడుతున్నారు. అంతేకాదు, వారు మానవ హక్కులకోసం పోరాడుతున్నారు. అందుచే ప్రతి కాంగ్రెసు వ్యక్తి వారియందు సానుభూతిని కనపర్చాలి. వాని జయాన్ని ఆశించాలి. కాంగ్రెసు కమిటీల నన్నింటినీ, ప్రజాసామాన్యము నంతనూ, కార్మికు లారంభించిన ఈ గొప్ప పోరాటానికి అన్ని విధాల సాయము చేయమని రాష్ట్రీ కమిటీ హెచ్చరిక గావిస్తూ ఉంది."

"బ్రిటిషు సామ్రాజ్యంతో త్వరలోరానున్న పోరాటములో ప్రజాసంఘటనను ఈ పోరాటము నెలకొల్పుతుంది. మన కాంగ్రెస్ కమిటీ సేవా సమితికాదు. ఒక రాజకీయ సంస్థ. అందుచేమ కార్మిక పోరాటముతో హెచ్చని ఎంతెనిదిది మనిద్ది గండి"ని కాన్పూరు కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బాల కృష్ణశర్మ ప్రక టించాడు. ఏ విధంగా కాన్పూరు కాంగ్రెసు కమిటీ కార్మిక పోరాటంలో పాల్గొంటుందీ ప్రతి వారికీ తెలుసిందే.

భారతదేశంలోని పౌరసత్వ హక్కుల కోసం, సంఘాలు ఏర్పాటు కోడానికి, జీవిత సౌకర్యాల కోసం పోరాటము సాగించడానికి కావలసిన ప్రాథమిక హక్కులకోసం ఈ పోరాటము సాగుతుంటే బ్రిటిషు ప్రభుత్వం గ్రహిం చింది. దీనిని అణచి వేయడానికి తీవ్ర ప్రయ త్నాలు చేస్తుంది. 1000 మంది అదనపు పోలీసు లను కాన్పూరుకు తెచ్చింది. స్త్రీలు పికెటింగును ఆరంభిస్తే, వారికోసం స్త్రీ పోలీసులను నియ మించింది. 144 వ సెక్షను కార్మికులకు వర్తింప జేసింది. కాని, సాయుధులైన మిల్లు యజమానులు బంట్రోతులకు వర్తింప జేయ లేదు. పికెటింగు చేయుచు మిల్లులలోకి ప్రవే శించే వారికి అడ్డంగా పడుకోడానికి వీలు లేకుండా పోలీసులను నిలబెట్టింది. ఇన్ని చేస్తే మాత్రం ఏమి? కార్మికులు తమ పోరాటము మానలేదు. ఒకరు కూడ పనికి పోలేదు. రెవ్ వాలంటీరు దళము 3000 కు పెరిగింది. పని చేసే స్త్రీ లేగాం, పనిచేసే పురుషుల భార్యలు కూడ పికెటింగును పూనుకుంటున్నారు. కష్టాలను ఎదుర్కొంటున్నారు. కార్మిక బాలురు తమ చేతులలో ఎఱ్ఱజెండాలు పుచ్చుకొని ఇంటి ఇంటికి, పేట పేటకు విప్లవగీతాలు వేయుచు తిరుగుతున్నారు. కార్మిక వర్గమంతా వృథ సంరంభములో, ఐక్యతలో ముందుకు సాగు తూంది. ఎన్నో కార్మిక పోరాటాలలో పాల్గొ నిన కామ్రేడ్ ఆర్. డి. భరద్వాజ్ కూడ, ఈ పోరాటాన్ని చూచి చకితులై పోయున్నారు. "మనుష్యులలో భూకంపము కలిగిందా ఏమిటి? లేనిచో యిటువంటి ఈ చైతన్యం ఎక్కడిది. అగ్నిపర్వతంలా ప్రజా విప్లవశక్తి ప్రజ్వరిల్లుతూ ఉంది." అని అన్నారు.

సంయుక్త రాష్ట్రీ కాంగ్రెసు కమిటీ ఆదే శాను సారము రాష్ట్రమంతా జూను 8 వ తారీ ఖున కాన్పూరు దినోత్సవం జరిపి, చందాలు ప్రోగు చేశారు. అలహాబాదు కాంగ్రెసు కమిటీ 200 రూ. లు, 50 మణుగుల ధాన్యమును ప్రోగుచేసింది. జిల్లా కాంగ్రెసు కమిటీ 1500 మణుగుల ధాన్యమును ప్రోగుచేయడానికి పూను కుంది. అయితే రోజుకు 25000 రూపాయలు సమ్మె మూలంగా త్యాగముచేస్తూ ఉన్న 50000 మంది కార్మికులకీ సహాయము చాలదు. రాజేంద్ర ప్రసాద్‌బాబు కమిటీ సూచించిన సూత్రాలను అన్నింటిని అమలు జరుపడానికి పూనుకుంటామని చెప్పి వెంటనే ఈక్రింది షరతుల నంగీకరిస్తే సమ్మె మానివేస్తామని ఒక రాయబారాన్ని ప్రభుత్వం వద్దకు కార్మి కులు పంపించారు.

1. కనీసపు జీతము నెలకు 15 రూపా యలు.

2. పనిలోనుండి తీసివేసిన 500 మందిని, పనిలోకి తీసుకోవాలి. మరెవరినీ పనిలోనుండి తీసివేయ కూడదు.

3. ఉదయము కొన్ని గంటలు, తిరిగి సాయంకాలము కొన్ని గంటల వంతున పనిచేయించే పద్ధతి మాని వేయించాలి.

4. పనిలోనుండి ఎవరినైనా తీసివేస్తే వారి విషయమై విచారించి తీర్పు చెప్పడానికి మధ్య వర్తి సంఘాల నేర్పరచాలి.

ఆలోచించి, ఆలోచించి కాంగ్రెసు మంత్రి వర్గము బ్రిటిషు ప్రభుత్వపు బొత్తిడిని యజ మానుల యొత్తిడిని కూడ లక్ష్యము చేయక, నేటికైనా ఈ కోరికలను అంగీకరించింది. అయితే కాన్పూరు మిల్లు యజమానులు దీనిని అంగీకరించే సూచనలేమీ లేవు. కామ్రేడ్ జవా హర్లాల్ నెహూ్రు యూరపుకు వెళ్లుతూ వెళ్లుతూ కాన్పూరు కార్మికులకిచ్చిన సందేశాన్ని ప్రతి వ్యక్తి జ్ఞాపక ముంచుకోవాలి.

"దేశమందున్న కార్మికులంతా మీపై ఆశ పెట్టుకొని మీ పోరాటాన్ని చూస్తున్నారు. ఈ పోరాటము మీ స్థితినేగాక వారి భవిష్యత్తునుకూడ పరిష్కరించేది. దేశమందలి కాంగ్రెసు వారంతా మీ పోరాటాన్ని ఆతురతతో చూస్తున్నారు. ఎందుకంటే దీని ఫలితము దేశ స్వాతంత్ర్య పోరాటాన్ని ముందుకైనా తీసుకపోతుంది లేక వెనక్కైనా నెట్టుతుంది. అందుచే ప్రతి వ్యక్తి ఈ పోరాటానికి సాయము చేయాలి. కార్మికు లలో చాలమంది చాల నష్టపడుతున్నారు. అన టికి మాడుతున్నారు. మాటలతో వారికి సాను భూతి తెలియజేస్తే చాలదు. నిజమైన సహా యము చేయాలి." గ్రామ గ్రామాన సభలు జరిపి చందాలు వసూలుచేసి మజదూరు సభకు (కాన్పూరు) పంపించాలి.

★

నాగపూరు కార్మికులు

నాగపూరు కార్మికుల విషయమై విచారించ డానికి ఏర్పరుచబడిన అధికార కమిటీ సూచ నల పట్ల అసంతృప్తి తెలియజేసి తాము కోరిన రీతిని ఈవరకు తగ్గించిన జీతాలలో కనీసము నూటికి 75 వంతైన తిరిగి ఇవ్వకుంటే సమ్మె చేస్తామని కార్మికులు మధ్యరాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసా రినిరుకే. అప్పటా కాంగ్రెసు ప్రభుత్వమయినా, కార్మిక నాయకులు తమ దృష్టిని మేమితో ఇంతవరకు తెలియజేయ లేదని అందుకోసమే ఇంత కాలమూ ఏ నిర్ణ యానికీ రాక వేచియున్నామని ప్రకటించింది. నాగపూరు బట్టల కార్మికులంతా ఈ విషయము చర్చించి జూలై 1 నుండి జనరల్ స్ట్రైక్ జేయ డానికి నిశ్చయించారు.

★

మద్రాసు కాంగ్రెసు మంత్రివర్గము, మధుర మిల్లుల తగాదాను, కోయంబత్తూరు మిల్లుల తగాదాలను కార్మికులకు కొంత అనుకూలంగా పరిష్కరించింది. ముఖ్యంగా కోయంబత్తూరు కార్మికులకు నిర్ణయించిన కమిటీ వారికీ క్రింది హక్కులను నివ్వవలసినదిగా రిపోర్టువ్రాసింది.

(1) నేర్పరులైన పనివారలకు నెలకు కనీ సము 13 రూపాయలు జీతము, 2 రూపాయలు బోనసు.

(2) మామూలు పనివారలకు నెలకు 11 రూపాయలు జీతము. 1 రూపాయి బోనసు.

(3) 30 రూ. లు లోపు జీతమున్నవారికి కొంతమందికి నూటికి 5 వ వంతు మొదలు 25 వంతులు వరకు హెచ్చించాలి.

(4) అన్ని మిల్లులలో ఒకే రకమైన జీతాలు.

(మిగతా 13 వ పేజీలో)


సర్దార్ పృథ్వీసింగు

ఆత్మకథ

"సాహస కార్యములతో కూడుకొని యున్న తన జీవిత చరిత్రను వ్రాయవలసిన దని నేను కోరితిని. నాకు తెలిసినంతవరకు ఆయన లజ్జ పడవలసిన పని యేమియూ చేయ లేదు"—ఇదీ పృథ్వీసింగును గూర్చి మహాత్ముని అభిప్రాయం.

అఫ్‌గన్‌స్థాన్‌లో గురుముఖ సింగుతో పాటు తాము బద్ధకష్టాలను వివరిస్తూ పృథ్వీ సింగు ఇదివరకే వ్రాసిన ఈ అమూల్య వ్యాసాన్ని ప్రకటించుటకు గర్విస్తున్నాం.

— సంపాదకుడు.



కామ్రేడ్ గురుముఖసింగ్

అంధకారంలో ఒక దుముకు

అపాయకరమైన పనులు ఉద్రేకమైన చేత లంటే ధైర్యంగల యువకులకెంతో సంత సము. కాని మేము పిన్నలమూకాము; మాలో యౌవనోద్రేకమూ లేదు. ఇదివరకెవరూ అరు గని అఫ్ఘను దేశపు పర్వత ప్రాంతాలలోనికి బయలుదేరాము. మా మనస్సును అన్నిటికంటే వేధించుచున్నది వొకేవక ఆలోచన. మాతృ దేశంచేరి మా అనుభవాలను ఇదివరకే భారత దేశ కష్టజీవుల విముక్తికొరకు పనిచేయుచున్న వారికి నివేదించి, వారికి తోడుపడాలని. ఈ ఆలోచనే మమ్ము 1933 జూన్‌లో ఒకరోజున అపాయకరమైన ఆ ప్రయాణానికి ప్రోత్సాహ మిచ్చింది.

భావోద్రేకంవల్లగాని, తిరుగుడు కులాసా తీర్చుకోవాలనే కోర్కెవల్లగాని మేము బయలు దేరలేదు. ఇండియాలోకివచ్చే ఏ మార్గాన్నైనా మేము కాలిదరాదు. (శిక్షితుల మగుటచే రాజాలము). మంచుతో ఆవృత మైన హిందూకుష్ పర్వతశిఖరాల మధ్యనుండి దారిచేసికొని వచ్చుటే మాకు మిగిలిన ఒకే ఒకమార్గం. మా యీ ఘటను గురించి చెప్పుట, భారతీయ విప్లవయువకులకు, విప్లవ ఉద్యమంలో తప్పనిసరిగా ఎదుర్కొనవలసి వచ్చే భీకర ఘటనలను ఎరుకపరచడానికే.

మొదటి మెట్టు

నా సహచరుడు కామ్రేడ్ గురుముఖ్‌సింగ్ కొంతకాలం అఫ్ఘన్ దేశములో నివసించుటచే దేశాన్ని బాగా ఎరుగును. కాని ఒక రాజకీయ ప్రవాసికి అదేమీ లాభకారికాదు. అతడు స్నేహితులను పరిచయుర్ని కలిసికొనజాలడు. పగటివేళల బహిరంగంగా గుర్తింపబడునని భయము.

మేము బెర్లిన్ నగరంలోవున్న కాలంలో అఫ్గన్ దేశపు చక్కని మ్యాపు సంపాదించాము. దీని సహాయంతో మేము, గురుముఖ్‌సింగును ఎరుగనటువంటి తూర్పు ప్రాంతాల నుండి మా ప్రయాణపు ప్లానును వేశాము. అఫ్గన్ సరి హద్దులో ఒకస్నేహితుని కలసికొన్నాము. అతన్ని "హుకుంసింగ్" అని పిలుస్తాము. అతడూ మావలెనే అఫ్గన్ ప్రభుత్వపు అను మతి పత్రం లేకుండానే భారతదేశం రావాలని కోరుచున్నాడు. అతని సహచర్యం మాకు ఎంత సాయపడిందో మీరు ముందు తెలసి కొంటారు.

అఫ్గన్ సరిహద్దు దాటకముందే మనుష్య సంచార మెరుగని అతిథుల మ్రింగివేసే హిందూకుష్ పర్వతాల్లో తిరుగునప్పుడు అనేక భీకర ఘటనలు జరిగాయి. "అక్స్యాన్" లేక "ఆముదర్యా" నది, సోవియట్ రష్యాకు అఫ్గన్‌దేశానికి సరిహద్దుగా ప్రవహించుతూంది. అది వడిదుడుకుగా గర్జిస్తూ ప్రవహించే వేల యేరు. కొన్నిచోట్ల చాలలోతు. ఎప్పుడైనా ఆనదిని దాటుటకు ప్రయత్నించుట చాలా ప్రమాదకరము. ఆనది ఒడ్డుకు చేరునప్పటికి మాచూపుల్లో ఆకాశంగం నిస్పృహ గోచర మయింది. మాకేమీ తోచలేదు. అయినా నురు గులు గ్రక్కుతున్న అలల వైపు చూస్తూంటే - తల్లిని - సముద్రాన్ని చేరుటకు పరుగిడుచున్న ఆ ప్రవాహపు గర్జనలు వింటూంటే, — రాతి కొండలు చీల్చుకొనిపోవుచున్న ఆనది మా హృదయాల్లో ఒక పిచ్చికోర్కెను — మాకు ప్రియమైన ఆత్మీయుల కలసికోవాలనే, ఏమై నాసరే కలసికోవాలనే కోర్కెను — రగు ల్కొల్పింది. ఆరాత్రే మేము ముగ్గురము రెండు గుర్రాలతో నదిని దాటాము.

మా అరెస్టు

గడచి గట్టెక్కినందులకు మమ్ము మేమే అభినందించుకొన్నాము. కాని మాకష్టాలకు యిదే మొదలు. మాకు ముగ్గురకు రెండే గుర్రాలున్నాయి. రోజులతరబడి ప్రయాణం చేస్తున్నాం. నదిని దాటుటలో పడిన శ్రమ విప రీతం. ఆ కొండనెక్కు ప్రయాణం చేసే స్థితిలో మాశరీరాలు లేవు. అయినా ఆగి విశ్రాంతి తీసికోజాలము. పరిస్థితులు మమ్ము సహింప రాని-విసుకు జనించే - ఆప్రయాణాన్ని కొనసా గించడానికి తొందరచేసాయి. రాత్రల్లా ప్రయా ణం చేసి సూర్యోదయమగుసరికి 20 మైళ్లు దేశంలోకి వెళ్లాము. ఆశ్చర్యం! ఎదురుగా వస్తున్న పోలీసువాళ్ల చేతుల్లో వెళ్లిపడ్డాము. ఇరుకైన లోయలో వున్నాము గాన తప్పించు కొనే మార్గం లేదు. ఆదోవకు రెండువైపుల ఎత్తైన పర్వతాలున్నాయి. అదృష్టం మీద భారం వేసి వూరుకొన్నాము. పోలీసులు వెంటనే మా ఆకారాన్ని చూచి విదేశీయులమని గ్రహిం చారు. ప్రశ్నించి మావద్ద పాస్‌పోర్టులు లేవనీ, ఆ దేశంలో మా ప్రయాణానికి కారణం చెప్పలేక పోయామనీ తెలసికొన్నారు. వెం టనే మమ్ము అరెస్టు చేసారు. మేము నది దాటిన చోటనే వున్న సెంట్రికి తీసుకువెళ్లారు.

అప్పటికి మేము శారీరకంగా అలసిపో యాము. అరెస్టు-విచ్ఛిన్నమైన మా ప్రయత్నం - మానసికంగా కృంగదీసింది. కాని ధైర్యము తెచ్చుకొని సమయస్ఫూర్తిగా పనిచేసాము. సరిహద్దు పోలీసులతో వేసినయెత్తులు జయ ప్రద మవడంవల్ల ఛార్జిలో ఉన్న ఉద్యోగి మమ్ము సివిల్‌గార్డు క్రింద ఖానాబాద్ గవర్నరు దగ్గరకు పంప నిశ్చయించాడు.

ఫైజాబాద్‌కు అటనుండి ఖానాబాద్‌కువెళ్లే దోవలో మాకు గార్డులతో అనేక తగవులు వచ్చాయి. మా సామాన్లు హరింపజూచిన ఆ సిపాయిలు, ఉద్యోగులతో దెబ్బలాడవలసి కూడావచ్చింది. నెలరోజుల ప్రయాణం. తరు వాత చివరికి వేసారి బాదక్‌షాన్ రాష్ట్రీ ముఖ్య పట్టణం ఖానాబాద్ చేరుకొన్నాము.

జామీనుపై విడుదల

ఒక రోజున మాస్నేహితుడు, సహచరుడు "హుకుమ్‌సింగ్" తనకు తెలసిన బాదక్‌షాన్ పెద్దమనిషిని కలసికొన్నాడు. ఈ పెద్దమనిషి ఖానాబాద్‌లో పేరు ప్రతిష్ఠలు కలిగినవాడు. హుకుమ్‌సింగ్ సత్ప్రవర్తనకు పూచీయిచ్చాడు. దానితో హుకుమ్‌సింగ్ లీగల్ పౌరుడుగా మా యిద్దరకు పూచీపడి, మమ్ము విడుదల చేయిం చాడు. కల్మషమైన ఫ్యూడల్‌ప్రభుత్వంలో జరిగే విషయాలు వర్ణించుట వినోదంగా వుంటాయి గాని విషయాన్నివదలి చాలాదూరం వెళ్లుట అవుతుంది. గవర్నరు మమ్ముల రష్యా నుండి వచ్చిన ప్రవాసితులుగా చూచాడు. మేము 20 రోజులలో కాబూలులో విదేశాంగమంత్రి వద్ద హాజరగుటకు ఒప్పుకొన్న తరువాత మర్యాదస్తులైన యిద్దరి పూచీపై విడుదల చేసారు.

(మిగతా 12 వ పేజీలో)

విజ్ఞప్తి

పాఠకులకు

కనీసము 16 పుటలు వేయాలని ప్రారంభించి ఈ సంచికను 12 పుటలతోనే అందించ గలిగాము. క్రొత్త ప్రెస్సు, క్రొత్త స్థలమూ, క్రొత్త చిక్కు లనేకం గల్గింగాయి. వీనికి తోడు మామూలుగ రెండు రోజులకు చేయవలసిన గూడ్సులో వేసిన మా ఫైల్సు పది రోజులకైనా రాలేదు. ఏ పోలీసుల పరిశీలన క్రింద ఉన్నవో చెప్పలేము.

అందుచే ఎన్నో విషయాలు, అత్యవసరమైన వ్యాసాలు వదలివేయ వలసినందుకు చింతిలు చున్నాము. పాఠకులు మన్నించెదరు గాక. వచ్చే వారంనుండి యథారీతిని 20 పుటలతో వెలువడుతుంది.

చందాదార్లకు

కొంత మంది తాము మా ఏజెంట్లకు చందా డబ్బు ఇచ్చామనియు, పత్రిక రావటము లేదనియూ జాబులు వ్రాస్తున్నారు. మా ఏజంట్లు విడి ప్రతుల నమ్మడానికే మేము బాధ్యులము. వారికి చందా చెల్లించిన వారు వారి వద్దనుంచియే పత్రిక తీసికొన వలయును. లేదా ఆఫీసుకు తిన్నగా చందాను మనియార్డరు ద్వారాగాని లేక మా కార్యాలయపు ఏజెంట్ల ద్వారాగాని పంపించ వలయును. దీనిని అందరు గమనించ ప్రార్థన.

మేనేజరు,
నవశక్తి.

నవశక్తి

15—6—38 బుధవారం

రైతు పోరాటాలు

శాసనసభా ఎన్నికలు పూర్తి అయినాయి. కొంత కాలానికి కాంగ్రెసు మంత్రులధికారానికి వచ్చారు. ఎన్నికలలో కాంగ్రెసు చెప్పిన హక్కులన్నీ వస్తాయనీ, మన ప్రభుత్వమేననీ రైతులు సంతోషించారు. సంతోషించడమే కాదు ఇమ్మ ఆదివరకు అనేక బాధలు పెట్టే జమిందారుల ఎదుర్కొన సాగారు. వెట్టి చేయడం మానుకున్నారు. ఇదివరకు జమిందార్లు అన్యాయంగా ఆక్రమించుకొన్న పొలాలను తిరిగి ఆక్రమించుకొని పండించుకొన సాగారు. దీనిలో జమిందారులలో కలకలము హెచ్చింది. చిన్న చిన్న మొఖాసాదారులు భయపడి రాజీకి తయారయ్యారు. పశ్చిమ కృష్ణా దీనికి ఉదాహరణం. ఈ భయము ఎంతో కాలముండలేదు. కాంగ్రెసు ప్రభుత్వపు రీతి అధికారులకు, జమిందారులకు కొంత తగ్గింది. దానితో జమిందారులు రైతులపై దాడి వెడలారు.

పశ్చిమ కృష్ణాలో కొండపల్లి గ్రామ రైతులపై అనేక కేసులు దాఖలు చేయనాడ్డాయి. కేసులకు తిరుగజాలక బాధపడే రైతుల సాయమునకై వేయించిన కరపత్రం కోర్టు ధిక్కారణ నేరం క్రిందకు వచ్చిందని జిల్లా కాంగ్రెసు సంఘాధ్యక్షుడు పేట బాపయ్యగారు జెయిలుకు వెళ్లవలసి వచ్చింది. జమిందారులు మరీ చెలరేగారు.

రైతులను కొట్టడానికి కొట్టి బెదిరించడానికి పూనుకున్నారు. గంపలగూడెం జమీను దీనికి దారి చూపింది. ఐదారు మాసాల క్రితం రైతులతో తీవ్రంగా పనిచేస్తూ ఉండిన మురుకుంట్ల వెంకటప్పయ్యగారిని కొట్టడము. తిరిగి ఆ జమీనులోనే కొల్లి బుచ్చయ్యగారికి ఎముకలు విరిగేటట్లు తుంటరులు దొమ్మి చేయడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులో కోర్టులు త్వరలో నిర్ణయించవచ్చును. బుచ్చయ్యగారు చక్కని రికార్డుతో జమీన్ రైతుల కష్టాలను ముఖ్యంగా గంపలగూడెం జమిందారుల దురంతాలను జమీను రైతు విచారణ కమిటీవారి ఎదుట బట్టబయలు చేశారు. దీని ఫలితమే వీరికి దెబ్బలని ప్రజలంతా అనుకుంటున్నారు. విచారణ కమిటీ ఎదుట సాక్ష్యమిచ్చిన అనేకమంది రైతులకిట్టి బాధలు అనేక స్థలాలలో కలుగుతున్నట్లు తెలుస్తూ ఉంది.

దేశములో అనేక ప్రాంతాల నుండి పోలీసు దౌర్జన్యాల గూర్చి డి. పి. డబ్ల్యువారి లంచగొండితనాన్ని గురించీ హాహాకారాలు బయలుదేరుతున్నాయి.

ఎవరి సేద్యము చేయించుకుంటే, చేస్తే, వారిదే పొలము అనే బిల్లు వస్తుందని వేలకొలది యెకరాలు గల భూస్వాములు, జమీన్దారులు తమ పొలాలను కౌళ్లకు ఇవ్వ నిరాకరిస్తున్నారు. సాముదాయిక భూములను, రైతు భూములను కలుపుకొని, తమవే ననుటకై తప్పుడు రికార్డును సృష్టిస్తున్నారు. వారిచ్చే తక్కువ జీతాలకు, అసలు జీతాలకే రైతులు పోడానికి నిరాకరిస్తున్నారు. భూస్వాములు పొలాలను బీడులుగా పెట్టి వేస్తున్నారు. ఆకటికి కటకట లాడుతూ, దున్నుకో డానికి పొలములేని రైతులందరూ, ఈ విధంగా పంట పొలాలను బంజరు భూములుగా మార్చివేస్తూ ఉంటే సాముదాయిక భూములను, డొంకలను, శ్మశానాలను కూడా ఆక్రమించు కుంటుంటే చూచి సహించలేక పోతున్నారు. వానిని ఆక్రమించి సేద్యము చేయడానికి పూనుకుంటున్నారు.

అదే విధంగా అప్పుల చట్టము వలన ఉన్న అప్పులన్నీ పోక పోవడమేగాక, అసలు అప్పే పుట్టడము లేదు. రైతులు అప్పులు తీర్చుకోలేక ఇవ్వ నిరాకరిస్తున్నారు.

కష్టాలీవిధంగా మితిమీరే కొంది రైతులు తిరుగుబాటు చేయడం సహజము. దానిని సరియైన పద్ధతులలో నడపడములోనే వారి శ్రేయస్సూ, స్వాతంత్ర్య పోరాటాభివృద్ధి రెండూ ఉంటాయి. దీనికి రైతు సంఘాలు పూనుకోవాలి. రాయబారాలు, పిటీషనులు, ఆందోళన స్థితి దాటిపోయింది. రైతులు తమ హక్కులు సంపాదించు కోవాలంటే ప్రత్యక్ష పోరాటానికి తయారు కావాలి. తమకు హక్కు లిమ్మని కోరడముతో తృప్తి చెందక తమ అనాది సిద్ధమగు హక్కు రక్షించుకోడానికి పూనుకోవాలి. ఎల్లకాలము కోర్టులకు తిరుగజాలరు, కాన జెయిళ్లను నింపివేయ వలసి వస్తుంది. ఇది సత్యాగ్రహము, అధికారులతో ఘర్షణ-తీవ్ర ఘర్షణ పడాలసి వస్తుందని, కొంత వెద్దు పడవచ్చు. ఘర్షణ పడందే హక్కులు లేవు. అవి రావు కూడ. మన్నా స్టేటులో రైతులు, కాన్పూరు కార్మికులు, ఏవిధంగా తమ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారో అదేరీతి రైతులూ తమ హక్కుల కోసం పోరాడాలి. ఆ పోరాటాలకు కాంగ్రెసు సంఘముల—గుజరాతు, కాన్పూరులోవలె—ప్రజలందరి తోడ్పాటు ఉండేటట్లు చూడాలి. ఈ పోరాటాలు నడిపే బాధ్యత ముఖ్యంగా సోషలిస్టులపై ఉంది. ఈ అవకాశాన్ని వినియోగించుకో లేకపోతే స్వాతంత్ర్య పోరాటాన్ని మరియొక పది సంవత్సరాలు వెనక్కి నెట్టడ మవుతుంది. కాన

జమిన్దారుల దుండగాలను అణచడానికి.

పోలీసుల, తదితర ఉద్యోగుల లంచగొండితనాన్ని నాశనము గావించడానికి.

అప్పుల బాధ తొలగించుకోడానికి.

జమీను రైతులకు రైత్వారీ రైతులకున్నహక్కులనైనా వెంటనే సంపాదించు కోడానికి.

పంట పొలాలను బంజరు భూములుగా మార్చనివ్వకుండా ఉండడానికి.

పోరాటా లారంభము కావాలి. ఈ పోరాటాలు బ్రహ్మాండంగా పెరిగిపోవాలి. ప్రతిసోషలిస్టూ ప్రతి కాంగ్రెసు వాదీ, ప్రతిరైతూ ప్రతివ్యక్తీ దీనికి పూనుకోవాలి. ఆంధ్ర దేశంలోని మొఖాసాదారులు, జమిందారులు పోలీసుల సహాయంతో దుండగీంద్రతతో రైతులపై చేసే అత్యాచారాలను ఎలా ఎదుర్కొనాలో నిర్ణయించాలి.

ఆ నిర్ణయానికి, సోషలిష్టులు, రైతులు, కాంగ్రెసువారు కలిసి ఒక సమావేశం జరిపి చర్చించాలి.

కీ॥ శే॥ రాజారావు, సూర్యనారాయణమూర్తి గార్లు

ఒక్క వారంలో రెండు మరణాలు రాజమంద్రిలో. దేవులపల్లి సూర్యనారాయణ మూర్తిగారు 5 వ తేదీ ఉదయం గుండె ఆగి చనిపోయారు. 8 వ తేదీ రాత్రి శ్రీ బారు రాజారావుగారు, కొద్ది రోజులు మంచమెక్కిన తర్వాత విగత జీవులయినారు. 1907 నుండి దేశసేవ చేస్తున్నవారు సూర్యనారాయణమూర్తిగారు. ఆంధ్ర దేశంలోని అన్ని ఉద్యమాలలోను ఆడంబరం లేకుండా పని చేసినవారు. 1930 లో జైలు వాసాన్ని కూడ స్వీకరించారు. ఒకప్పుడు స్థితిపరులయ్యు దేశసేవలో దానిని గోల్పోయి నిర్భదరిద్రాన్ని సంతోషంతో అనుభవించి పనిచేస్తున్న వారు. వృద్ధ మాతను, ఆరుగురు పిల్లలను నిరాధారులుగచేసి వెళ్లిపోయారు. దేశమే వారికి దిక్కు. ఎందరు దేశసేవకులో యిట్టి గతిని పొందినారు. జీవించినప్పుడు వారు, వారి కుటుంబములు, తింటున్నారా, వస్తుంటున్నారా, కనుక్కొనే దక్షతలేదు. చనిపోతే వారి పెళ్ళాం, బిడ్డలకు అతీ గతీ లేదు. దేశారాధకుల పోషణ సమస్యను పరిష్కరించుటకు తగిన యేర్పాటు చేయుటకు పూనుకొనుట కాంగ్రెసు సంస్థల ధర్మము.

రాజారావుగారు చిరకాలము నుండియు దేశసేవ చేయుచున్న సత్శీలురు. ఆలిండియా కాంగ్రెసు కమిటీ ఆఫీసులో చాలకాలము కార్యాలయ కార్యదర్శిగానుండి పనిచేసిరి. సత్యాగ్రహోద్యమములో జైలు కేగిరి. గత అసెంబ్లీ యెన్నికలలో కాంగ్రెసు అభ్యర్థియై దిగ్విజయమును గాంచి కులతత్వపునాదిపై అభ్యర్థుల నియామకమును జరుప నవసరములేదని రుజువు చేసిరి.

ఈ యిరువురు ప్రజా సేవకుల కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని దెల్పుచున్నాము.

స్పానిష్ యుద్ధం.

స్పైన్ యుద్ధం రోజు రోజుకూ ఒక గుణపాతం నేర్పుచున్నది. స్పానిష్ ప్రజలు, ఫ్రాంకో, ఇటలీ, జర్మనీ దేశాల ప్రోద్బలంతో ఎన్ని అమానుష కృత్యాలు గావించినా — స్త్రీ శిశువులపైన బాంబుల గురిపించుచున్నా — తమ శక్తి కొంచీ పోరాడుతారని తేలిపోయింది. ఇంతేకాదు, విద్రోహుల దండయాత్ర అసంపూర్ణమైన కొలదీ, దోపిడిగాండ్ర లోనే మనస్పర్థలు కూడ హెచ్చుచున్నాయి.

ఇటలీ ఇంగ్లండులు సంధి చేసికొన్నాయి. సంధి షరతులలో స్పైన్ సమస్య ఒకటి. కాని ఈ షరతును ఫ్రాంకో గమనించినట్లు లేదు. తనను ఇటలీకి సహాయం గావించుచున్నది. స్పైన్‌కు క్రొత్త సైన్యాల పంపననీ, అంత రితోపాటు తానూ వలంటీర్లను వెనక్కు మరల్చుతానని, ముస్సోలినీ బ్రిటన్‌కు వాగ్దానం ఇచ్చాడు. మధ్య ధరా సముద్రతీరాన స్వీయ క్షేమాన్ని ఆశించి ఇంగ్లండుతో సంధికి దిగింది ఇటలీ. ఈనాడు విద్రోహి ఫ్రాంకో బ్రిటిష్ నావలను బాంబులవైచి ముంచివైచాడు. ఇందువల్ల బ్రిటను, ఇటలీలకు మనస్పర్థలు కల్గవచ్చు. కాని బ్రిటన్ లొంగుబాటు తత్వంచేత బహుశా తప్పిపోవచ్చు. ఏమైనా స్పర్థలు కల్గించే పనులు చేస్తున్నాడు ఫాసిస్టు బ్రిటన్ ప్రాస్పులు మామూలుగానే అసమ్మతులు తెలియజేశారు. అయితే ఈసారి బ్రిటన్ పూర్వంవలె అసమ్మతి చూపడంతో ఆగరాదని దేశంలో కల్లోలం బయలుదేరింది. ఫాసిస్టు డిక్టేటర్లకు లొంగిపోతున్నాడని ఛాంబర్లేనును లాయడ్ జార్జి వంటి వారు కూడ ఆక్షేపిస్తున్నారు.

లండన్‌లో జరుగుచున్న బై-ఎలక్షనులో లిబరల్ అభ్యర్థిని నిలబెట్టకుండా, కార్మిక అభ్యర్థిని బలపరుస్తూ లాయడ్ జార్జి ఇచ్చిన ఉపన్యాసం బ్రిటన్ పరిస్థితులను తెలియపరుస్తుంది.

"మనం (బ్రిటన్) ఎపుడూ లొంగిపోతున్నాము. మంచూరియాను జపాన్ మింగుచున్నపుడు, "మనం అధాటీ కాగలేం" అని అన్నాం. మనం జాతి సమితిని అగ్రనైజు చేశాం. అమెరికా మన వెనుకడున్నది. ఒక గుండు పేల్చకుండా దాన్ని ఆపగలిగేవాళ్లం. కాని మనం వణకిపోయాం— ఆరోజునుండి జాతిసమతి పోయింది."

"ఇలాగే అబిసీనియా కూడ .... అబిసీనియా ఇంకా వశం కాలేదంటే అది మన వల్లకాదు. అబిసీనియా ప్రజల స్వాతంత్ర్య కాంక్ష .... ఇదివరకు ముసోలినీ ఆస్ట్రియాతో సంధి గావించాడు. కాని తన మిత్రుడు హిట్లర్ ఆక్రమించగానే మెదలక కూర్చొన్నాడు. ఈనాడు మన మైత్రీ అంతే....

బ్రిటిష్ నావలు ముంచబడుతున్నాయి స్పైన్‌లో. నావికులు చనిపోతున్నారు. కాని మనమేం చేస్తున్నాం? "తన గూడును పాడు చేస్తుంటే, భయపడ్డ పక్షి పారిపోయినట్లు" మనం అసమ్మతులు పంపుతున్నాం. కాని మనం ఇటలీ జర్మనులకు అసమ్మతిని పంపుతున్నామా! లేదు. లేదు. వారికి మనం భయపడ్డాం!!

మనం ప్రతిసారీ పంపించే అసమ్మతులకు ప్రపంచం నవ్వుతున్నది. ఇటలీ గేలిచేస్తున్నది! జర్మనీ తాటాకుల గట్టుచున్నది!! అమెరికా కూడ...."

నేటిప్రపంచం

ఇలా వాపోయాడు లాయడ్‌జార్జి. లాయడ్ జార్జి తన సామ్రాజ్యం పోతున్నదనీ, ఇటలీ జర్మనీలకు లొంగి పోతున్నదనీ చింతగాని స్పైన్‌పైన దయయా? ఏది ఎలా ఉన్నా, ఇలాంటి లిబరలు పక్షంవారి అసంతృప్తిని కూడా ఉపయోగించుకొని, బ్రిటన్‌లో పీపుల్సు ఫ్రంటు ఉద్యమాన్ని బలపరచి యుండవలసి యుంది. కాని కమ్యూనిస్టులు ఎంత ప్రయత్నించినా, ట్రాట్స్కీ పక్షం వాళ్ల వలన, ఇండిపెండెంటు లేబర్ పార్టీవలన కుదరలేదు. నిజంగా ఈ ఉద్యమమే బలపడి ఉంటే స్పైన్‌కు ఇంతగతి పట్టేదికాదు.

జకోస్లొవేకియా.

ఒక మహా యుద్ధం తప్పిపోయిందని అందరూ తలచారు. కాని జర్మనీ, జకోస్లొవేకియాల ఘర్షణ అంతం కాలేదు. జకోస్లొవేకియా ప్రధాని హోడ్జాకును, సూడెటన్ జర్మనుల ప్రతినిధి హెన్‌లిన్‌కు సంభాషణలు జరిగాయి. జర్మనుల కోర్కెలు కొన్ని సూచించారు. అందులో ముఖ్యమైన రక్షణలకు జకోస్లొవేకియా అంగీకరించినా, ఈక్రింది కోర్కెలు గొంతెమ్మ కోర్కెలుగా ఉన్నాయి.

(1) జర్మనీ అల్ప సంఖ్యాకులను ప్రత్యేక వ్యక్తిత్వం గల సంస్థగా గుర్తించుట.

(2) జర్మనీ అల్ప సంఖ్యాకుల ప్రదేశాన్ని జర్మనుల అధికారంలో ఉంచుట.

(3) జర్మనీ రాజకీయ సూత్రాలు, జాతీయత అంగీకరింపడం.

దీనివల్ల ప్రత్యేకంగా జర్మనీకి లొంగినట్లే అవుతుంది. కాబట్టి ఇవి కొంచెం ఆలోచింపదగిన కోర్కెలే. దీనికి జకోస్లొవేకియా ఒప్పుకోదు గదా!

ఇక జక్ ఎన్నికలు కూడ ఘర్షణ ఏమాత్రం తగ్గించలేదు. అటు జర్మను లున్నచోట హెన్‌లిన్ పార్టీ జయించింది. తక్కినచోట్ల ప్రభుత్వము విజయంగాంచింది. కాని ప్రభుత్వ ప్రకటన చూస్తే దామాషా ప్రకారం జర్మనులకిదివరకు కంటె ఎక్కువ ఏమీ రాలేదని, ప్రభుత్వం మాత్రం అద్భుతంగా విజయం పొందినదని తెలుస్తున్నది.

స్లొవేకియాలో కూడ హ్లింకా పార్టీ (అటానమిస్టు) కూడా ఓడిపోయింది. ఇక అటానమిస్టులతో చిన్న చిన్న పోరాటాలకు దిగిన కమ్యూనిస్టులకు కూడ పెద్ద విజయం కలుగలేదు. అయినా వీరు ప్రస్తుతం జక్ ప్రభుత్వాన్ని సమర్థిస్తారు.

ఒక ప్రక్క తమకు దేశమంతా వెనకున్నదని ప్రభుత్వమూ, జర్మనులంతా తమ వైపున ఉన్నారని సూడటిన్ ప్రతినిధులూ గర్వపడుతుంటే రాయబారాలు సఫలమౌతాయా?

మళ్ళా హోడ్జా-హెలినిన్ సంభాషణలు యథావిధిగా సాగుతవి. కాని ఫలితం....

చైనా జపాన్ యుద్ధం

గోరిల్లా యుద్ధాలవల్ల జపానుకు చీకాకు వృద్ధి అయినకొలదీ, మారణ సాధనాలను వృద్ధిచేసింది జపాన్. చైనాలో ఫాసిస్టుల వలెనే జపాను కూడ బాంబుల వర్షం కురిపించ సాగింది. అయితే వీటికి చైనా వారు లెక్క చేయటం లేదు. కాని చైనా ఇకముందు గోరిల్లా పద్ధతు లవలంబించి పోరాడుతుండని జంగ్-కై-షెక్ ప్రకటించాడు. అందుకోసరం లోపలి భాగాలకు పోతున్నారు చైనా సైనికులు.

జపాను ఇదివరకు ఆక్రమించుకొన్న భాగాలలో స్థిరంగా కాలుపెట్టలేక పోతున్నది. ఏచాటుమాటుగానో వచ్చి జపాను సైనికుల హతమారుస్తున్నారు చైనావారు. అందుచేత దాదాపు సంవత్సరం కావచ్చినా ఈ యుద్ధం వలన జపాను పొందిన లాభం ఏమీ లేదనే చెప్పాలి.

నిన్న మొన్నటి వార్తలనుబట్టి, జపాను ఒక్క విమాన బలంతోనే గాక, నౌకాయుద్ధం కూడ సాగింప దలచింది. యాంగెట్సీ నుండి హాంకోకు ప్రయాణం సాగించాడు. విదేశ యుద్ధ నౌకలను వుహూ నుండి 200 మైళ్లు హూకే పైకు మరల్చమని జపాను అడిగింది. కాని బ్రిటను అమెరికాలు, ఆ మార్పుడానికి వీలులేదన్నారు. యాంగెట్సీ నదికి ఇరుప్రక్కల జపాను సైన్యాలు దిగాయి కాని చైనా సైన్యాలు ఎదుర్కొంటున్నాయి తీవ్రంగా.

పసుపునది వరదలన్నా కూడా జపాను దాడి ఆగింది. ఇలా చైనా జపాన్ యుద్ధం ఏమాత్రమూ తీవ్రత తగ్గకుండానే సాగుచున్నది. ఈనాటి పరిస్థితులనుబట్టి, యుద్ధం ఒక్కొక రోజు సాగినకొలదీ జపానుకే నష్టం. చీనాకు రష్యా రహస్య ఒడంబడిక గావించుకొని సహాయం గావించు చున్నదని జపాను గోల. మధ్య యూరప్‌లో నిమగ్నులైన జర్మనీ, ఇటలీలు, జపానుకు ఏమీ సహాయం గావించలేక పోతున్నాయి. ఇదే సమయమని రష్యా తన తూర్పు సరిహద్దుల్లో సైనిక బలాన్ని కట్టుదిట్టాలు గావించుచున్నది. దీనికి రెడ్ నెపోలియన్ అని ప్రసిద్ధిగాంచిన బ్లూషర్ కూడా నియుక్తుడయాడు. ఇతడే చైనాకు సహాయం గావించుచున్నాడని ప్రతీతి. జపాను బలహీనంగా ఈ రోజులలోనే దెబ్బ గొట్టాలని ఇతడు వాదించుచున్నట్లు విదేశ పత్రికలు వ్రాస్తున్నాయి. కాని ఇది రష్యా పాలసీకి విరుద్ధం. రష్యా ఎంతసేపూ శాంతినే వాంఛిస్తున్నది. అవసరం అయితే "శాంతి రక్షణకు" యుద్ధ సన్నాహమూ గావించు కొంటున్నది.

రష్యా సహాయంవల్ల, కమ్యూనిస్టు పద్ధతులకు లొంగి జంగ్-కై-షెక్ గోరిల్లా యుద్ధాలు గావిస్తూ — జపానును ఐక్య సంఘటనతో ఎదిరించుతూ ఉండటంవల్ల చైనాకు మంచి భవిష్యత్తే ఉన్నది. యుద్ధం సాగినకొలదీ, జపాన్‌లో అసంతృప్తీ — ఆకలీ హెచ్చుతుంది. అపుడు తిరుగుబాటు కూడా జపాన్‌లో హెచ్చవచ్చు. అసంతృప్తి హెచ్చిన కొలదీ, మారణ యంత్రాలను వృద్ధిపరచి త్వరగా జయించాలనే ఆశతో అనేక క్రౌర్యాలకు కడంగుతారు. కాని మిలటరీ క్రూరత్వాన్నీ—ఫాసిస్టు రాక్షసత్వాన్నీ ఎదుర్కొనే ప్రజా విప్లవశక్తి, ఐక్యత, జాతీయ ఉద్రేకత హెచ్చుతున్న దన్నమాట మరచిపోరాదు.

నోటీసు.

కాం. సో. పార్టీ ఆఫీసు
బెజవాడ 11-6-38.

ఆంధ్రరాష్ట్రీయున నేడు సోషలిష్టులను అనేక సమస్యలు ఎదుర్కొనుచున్నవి. ఒక వైపు కాంగ్రెసు మితవాద నాయకులు సోషలిస్టులను కాంగ్రెసు కమిటీనుండి తొలగించడానికి చేయు తీవ్రప్రయత్నాలు, మరియొకవైపు జమీందార్ల దుండగాలవలన రానురాను దుర్భరమగుచూ ఉన్న రైతులస్థితి, దానిమూలంగా బయలుదేరబోతూ ఉన్న రైతు పోరాటాలు, రాష్ట్రమందంతటా వ్యాపిస్తూవున్న స్త్రీ, యువ జనోద్యమాలు, కార్మిక సమ్మెలు, పేదరేష నును దేశానికి అంటగట్టడానికి బ్రిటిషు ప్రభుత్వపు విశ్వప్రయత్నాలు, ప్రపంచమును అవహించిన యుద్ధమేఘాలు, ఈ పరిస్థితులలో పనిని ఏవిధంగా సాగించాలో నిర్ణయించడానికి ఆం. కాం. సో. పార్టీ కార్య నిర్వాహక సభ్యులయొక్కయు, వివిధ జిల్లా పార్టీలనుండి ఆహ్వానింపబడిన కొలదిమంది పార్టీ సభ్యులయొక్కయు సమావేశము ఈనెల 23వ తారీఖు ఉదయము 8 గంటలనుండి బెజవాడలో సమావేశమగును. ఒక వారము రోజులు వివిధ విషయములను గూర్చి చర్చించి నిర్ణయించడమే గాక పార్టీ పనిని ఏవిధంగా సాగించాలో తెలియజేయు శిక్షణను కూడ వీరికి ఇవ్వబడును.

పు. సుందరయ్య,
ఆం. కాం. సో. పార్టీ కార్యదర్శి.

★ ★ ★ ★

బళ్ళపై అక్రమ వసూళ్లు.

చుట్టు ప్రక్కల గ్రామాలనుండి బెజవాడకు గాని, బెజవాడ గుండా పై ఊళ్ళకు పోవునట్టి గాని బళ్ళపై బెజవాడ మార్కెటు కంట్రాక్టర్లు అక్రమంగా చిరకాలం నుండి దౌర్జన్యంగా పన్నులు వసూలు చేస్తున్నారు. కొన్ని కేసులు పట్టుకొనబడిన పిమ్మట పశ్చిమ కృష్ణా రాజకీయ మహాసభ అక్రమ వసూళ్ళను ఖండించుచూ తీర్మానించి యున్నది. దీనిని గూర్చి అసెంబ్లీ మెంబరగు కాట్రగడ్డ వెంకట నారాయణరావుగారు జిల్లా పోలీసు సూపరింటెండెంటుకు వ్రాయగా వారి వద్దనుండి ఈ క్రింది జవాబు వచ్చెను.

"ఈ విషయములో తగిన చర్య గైకొనబడెను. ఈ అక్రమ వసూళ్ళను ఆపవలసినదిగా కంట్రాక్టరుకు ఆర్డర్లు పంపుచున్నట్లుగా బెజవాడ మునిసిపలు కమీషనరుకు తెలియజేసినాడు."

ప్రజలీ విషయమును గుర్తించి ఇక ముందు అక్రమంగా పన్నులు వసూలు చేయుట కెవరైనను ప్రయత్నించినచో ఆ విషయమును వెంటనే పోలీసు స్టేషనుకుగాని, బెజవాడలో కాంగ్రెసు సంఘానికిగాని, రైతు సంఘానికి గాని తెలియ పర్చవలెను.

విన్నారా! ఈ వీరగాథ!

అన్నా

జర్మనీలో కార్మికులు, కమ్యూనిస్టులు సల్పిన పోరాటం—త్యాగం—విప్లవం—కనులకు కనబడేటట్లు చిత్రించాడు నవలాకరుడు 'అన్నా'లో.

అశ్వనీకుమార్ దత్తుగారు మంచి రసవంతంగా అనువదించి ఆంధ్రులకు అందించారు. ఇలాంటి వీరగాథను చదవండి! ధన్యులుగండి!

300 పేజీలు.

అర్ధరూపాయే సుమా.

మీ కాపీకి వెంటనే అర్డరు యివ్వండి. ఏజన్సీ కావలసినవారు అణా బిళ్ళతో వ్రాయండి. పుస్తకము కావలసినవారు పది అణాల అరపైసలు తపాలా బిళ్లలు పంపించండి.

దర్శి శ్రీరామమూర్తి,
న్యూస్ ఏజంటు,
నవశక్తి, పశ్చిమ గోదావరి.

పృధ్వీసింగ్ ఆత్మకధ

(5 వ పేజీ తరువాయి)

ఇచట నేను రష్యానుండి పారిపోయివచ్చిన వారి గురించి కొంత చెబుతాను.

రష్యా ప్రవాసితులగతి

1917 విప్లవం నాటినుండి, బ్రిటిషు సామ్రాజ్యవాదులు, సోవియట్ రష్యాలోని ముస్లిమ్ ప్రజలలో తిరుగుబాటు తెస్తానికి ప్రయత్నించారు. ఇండియానుండి ఆఫ్గనిస్థానమునుండి ముల్లాలను తర్ఫీచ్చి ముస్లిమ్ ప్రజల మతోద్రేకాన్ని రెచ్చగొట్టుటకు పంపారు. అమాయకులైన ప్రజలు వేలకొలది తమదేశాన్ని (సోవియట్ టర్కీస్థానం) వదలి సరిహద్దుననున్న-ఇస్లామ్ ప్రభుత్వమున్న-ఆఫ్గన్ దేశము వచ్చారు మతపిచ్చితో వచ్చిన అమాయకులు ఒకచోటి నుండి మరోచోటికి తలదాచుకొనుచోటు కానరాక తిరుగుచుంటారు. కొందరపడి తమదేశాన్ని వదలి వచ్చినందుకు విచారపడుతూ తమ రాకకు కారకులైన ముల్లాలను శపిస్తారు. తాము తెచ్చుకొన్నడబ్బు అయిపోవుటతోనే వారు సోవియట్ యూనియన్‌లోకి మరలేవారు. కర్కశమైన ఆ కొండల దేశంలో వారికి తావు లేదు.

రష్యన్ ప్రవాసితులలో తెల్లవారిస్థితి ఇంకా దుర్భరము. మమ్ము కలసికొన్నవారు ఇస్లామ్ దేశం తమకిచ్చిన భీకరమైన స్వాగతాన్ని గురించి చెప్పారు. మహామ్మదీయ మతానికి విరోధులుగా [illegible] ఆఫ్గన్ ప్రభుత్వం ఒక [illegible] ప్రవాసితులను [illegible] క్రింద [illegible] [illegible] వైపు తరిమివెయ్యాలన్నారు. వారివద్ద [illegible] లక్షేపం జరుగుతుంది. [illegible] ంటిపై దుస్తులు వైతం [illegible] కొనుక్కోవాలి. చివరకు పోలీసులు వెంటబెట్టుకొని బజారులలో విప్పమెత్తాలి!

హృదయ విదారకమగు దృశ్యం

ఒకరోజున ఫైజాబాద్ జైలులోవుండగా మేము భీతిగొల్పే దృశ్యం ఒకటి చూచాము. 20 మంది తెల్లరష్యనులను పామీర్ పీఠభూమికి తరిమివేయాలని అర్ధరయింది. అపుడు వారిలో ఒక యువతి ప్రసవవేదన పడుతూంది. బిడ్డ పుట్టిన వెంటనే ఆమె లేచి రోడ్డువెంట బయలుదేరునట్లు చేశారు. రక్తం యింకా ప్రవహిస్తూ వేవుంది: ఆమె దుస్తులన్నీ తడిసిపోతున్నాయి. ఆస్థితిలో ప్రయాణం. అబ్బ! ఘోరం.....

సామ్రాజ్యవాదం తమ తొత్తులను ఏతెంట్లను ఇలా ఉపయోగించు కొంటుంది. తమకిక పనికిరారని అనుకొనుటతోటనే సామ్రాజ్యవాదం వారిని పెంటకుప్పలోకి తోసివేస్తుంది. ఈ రష్యన్లను తిరుగుబాటుకు ప్రోత్సహించిన సామ్రాజ్యవాదులు. వీరికి ఆఫ్గన్ ప్రభుత్వం వీరిని ఆహ్వానించి మంచి ఉద్యోగాలిస్తుందని నచ్చచెప్పారు. వీరిచే మానవజాతికి సోషలిస్టు సమాజానికి విరుద్ధముగా ఘోరమైన నేరాలు చేయించారు.

బ్రతుకు జీవుడా!

మమ్ములను స్వేచ్ఛగా "కాబూలు" వెళ్లి విదేశాంగ మంత్రితో మానంగతి చెప్పుకోడానికి అనుమతిచ్చారు. పదిరోజులు కాబూలు వెళ్ళడానికి, 10 రోజులు జవాబుకు మొత్తం 20 రోజులు అవకాశం యిచ్చారు, "ఫైజాబాద్" గవర్నరు. 20 రోజుల్లో గవర్నరుకు సంతృప్తికరమైన జవాబు రాకపోయిన మమ్ములను తిరిగి అరెస్టుచేస్తారు. కాలం మాకు కావలసినంతకంటే ఎక్కువే. కాని గురుముఖ్‌సింగ్‌ను గుర్తిస్తారేమో అను భయముంది.

మేమిద్దరము గుర్రాలమీద వెళ్ళుతున్నాము. కాని గుర్రాలు అలసిపోయి ఆ ఎగుడు దిగుడు మార్గాన ప్రయాణంచేసే స్థితిలోలేవు. అయినా మేము కాబూలు 5 రోజుల్లో చేరగరిగాము. గుర్రాలను వదలివేసి ఇద్దరు త్రోవ చూపువారి సాయంతో భారత సరిహద్దు వైపుకు ఎవరూ నడువని చుట్టుమార్గాన బయలుదేరాము. మాతవనాటి రాత్రి కావలా సైనికుడు మమ్ము ఆపుచేసాడు. రాత్రిపూట అంతా నిదురించుచుండగా మేము చల్లగా తప్పించుకొన్నాము. వరుసగా 48 గంటలు ఆహారమేమీ లేకుండా కర్కశమైన అపర్వత ప్రాంతాల ప్రయాణం చేసాము.

తిరిగి అరస్టు

అదృష్టం ఎపుడు బ్రద్దలవుతుందో ఎవరికి తెలుసు. అందుబాటులోకి వచ్చినటులే వుండి అదృశ్యమవుతుంది. దేనికొరకు రాత్రింబవళ్లు ప్రయాణంచేసి యీడ్చుకొచ్చామో ఆ మాతృదేశం జేరడానికి రెండుగంటల ప్రయాణంలో మాత్రమున్నపుడు. సరిహద్దు పోలీసులు ఆకస్మా[illegible] మమ్ము [illegible] [illegible] ఆప్ఘన్ [illegible]యిలు మా సామానంతా కాజేసారు. దగ్గరగా వున్న ఉద్యోగి వద్దకు తీసుకువెళ్లారు.

సిపాయిలు మావద్దతీసికొన్న డబ్బు సామాన్లు లెఖ్కలో జేర్పించలేదు. మేమెవరమో తెలిసిన బ్రిటిషువారికి అప్పచెబుతారని మేము ఎరుక పరచుకోలేదు. 60 మైళ్లదూరాన కులాసాగా కాలక్షేపంచేస్తున్న సరిహద్దు ఉద్యోగివద్దకు పంపడానికి నిర్ణయించారు. ఇంతదూరమూ మమ్ము నడిపించారు. అచట చేరిన తరువాత బరువైన సంకెళ్లతో ఖయిదుచేసారు.

ఆఫ్గన్ జయిల్లో

ఆ జయిల్లో ఖాళీలేదు. మము బలవంతాన లోనికి తోశారు. పైజామా, చొక్కా, తలగుడ్డ తప్ప మావద్ద యేమీసామాను లేదు. ఆజయిలు ఒక చీకటి కొంప. ఒక దైవభక్తిగల మహమ్మదీయుడు కనికరించి కొంత జాగానిచ్చాడు. మేము చతికిలబడ్డాము. లేనిచో ఆరాత్రల్లా ఆ బరువైన సంకెళ్ళతో నిలుచునే వుండాలనివచ్చేది.

మావద్ద డబ్బులేదు. అందుచే పోలీసు ఎస్కార్టు క్రింద బజారుల్లో బిచ్చమెత్తుకోవాలి. కామ్రేడ్ గురుముఖ్‌సింగ్ ఎవరైనా గుర్తిస్తారేమోనని బయటకే వెళ్ళగూడదు. నేను ఎవరితోనైనా పరిచయం చేసుకోవచ్చునని వెళ్ళాను. మరుసటి రోజు మేము బిచ్చమెత్తకోడానికి నిరాకరించాము. కొందరు పవిత్రమైన మహమ్మదీయులు దయతో మాకు ఆహారం యిచ్చారు. నాల్గవరోజున మేమెవరమో తెలియచేస్తూ ఒకస్టేట్‌మెంటు యిచ్చాము. వెంటనే టెలిఫోన్లపై వార్తలు పోసాగాయి, రాసాగాయి. ఆ రోజునే మమ్ములను కోటలోనికి పొగ్గొట్టారు అర్థరాత్రివేళ మమ్ము నిదలేపరు. మిలిటరీ గార్డు మమ్ముతీసుకొని పోతూంది. మాజీవితాలకు చరమదశ అనుకొన్నాం. నిలబెట్టి కాల్చివేస్తారనుకొని సిద్ధమయ్యాం. చీకటిగావుంది: మేం ఎచటికి పోతున్నామో కోటతలుపులు చూచువరకు తెలియదు. మమ్ములను రెండు వేర్వేరు మట్టిగదుల్లో పెట్టారు. ఎవరూ మాదరి చేరరాదు. రెండు రోజులవరకూ మాకేమీ తిండే లేదు. జైలుటకు మమ్ము జాగ్రత్తగా వుంచమనేగాని, ప్రాణాలతో కాపాడమని హుకుం రాలేదు. 3వ రోజు కాబూలునుండి మమ్ము విదేశీయులుగా జూచి వారికిచ్చే అలవెన్సు యివ్వమని హుకుంవచ్చింది. ఒంటరిగా ఖైదు చేయబడిన అరోజుల్లో ఆశ-నిరాశలలోబడి భౌతికంగాను మానసికంగాను ఎంతో బాధపడ్డాము.

కాబూల్

40 రోజులు ఖైదు తర్వాత 1933 సెప్టెంబరులో ప్రధానమంత్రి ఉత్తరువు ప్రకారం కాబూలు జైలుకు మార్చడానికి ఒక మిలిటరీ ఆఫీసరు గార్డుతోసహా మామాటేల్ జైలుకు వచ్చాడు. మమ్ము 16గురు సైనికులతో లారీపై తీసుకువెళ్ళారు. లారీ కాబూల్ నగర గేటు దగ్గర ఆపారు. సోల్జర్లంతా దిగి 40 గజాల దూరంలో గుమికూడారు. మేము ఆఖరి నిమిష మనుకొన్నాము! మృత్యువు .... కాని మళ్లా మా అంచనా తప్పింది. అర్దరు సోల్జర్లు వచ్చి లారీ ఎక్కారు. లారీ కాబూలు సెంట్రల్ జయిలుకు తీసుకు వెళ్లింది.

సెంట్రల్ జయిలుకు వెళ్లటతోడనే క్రామేడ్ గురుముఖ్‌సింగ్ "ప్రాణాలతో పూడ్చిపెడుతున్నార"న్నాడు. ఆ జయిలులో మాకిచ్చిన అదరణ మేము ప్రాణాలతో బయటపడమనే నమ్మిక కలుగజేసింది. జైలు సూపరెండెంటు (పట్టణ మేజిస్ట్రేటు) మాకొరకు కాచుకొనివున్నాడు. మేము అచటికి జేరగానే జైలు ఉద్యోగులందరిని పిలచి "ఏ ఖైదీ అయినా యీఆఫ్గన్ శత్రువుల కలసికొంటే కొరడా దెబ్బలు శిక్ష అనీ. వీరు యితరులలో కలసిన వీరికి దేహశుద్ధి" అనీ ప్రకటించాడు. తరువాత మమ్ము ఒక కొట్లో పెట్టారు.

బ్రిటిష్ రాయబారిపై కాల్పు

తర్వాత నాల్గురోజులకు బ్రిటిషు సామ్రాజ్యపు ప్రతిష్టకు తీరని దెబ్బతగిలింది. ఒక ఆఫ్గన్ యువకుడు బ్రిటిష్ రాయబారి కార్యాలయంపై తుపాకి పేల్చాడు. తరువాత తన స్టేటుమెంటులో బ్రిటిష్‌వారిపైన, బ్రిటిష్ సామ్రాజ్యపు యేజెంటయిన నాదిర్‌ఖాన్‌పైన ద్వేషం వెళ్లగ్రక్కాడు. బ్రిటిషువారు వెంటనే మాకూ యీకాల్పులకు ముడిపెట్టారు: ఆఫ్గన్ ప్రభుత్వంపై ఒత్తిడితే మొదలిడారు. బ్రిటిషువారు సూచించిన కఠినచర్య అవలంబించడానికి ఆఫ్గన్ ప్రభుత్వం అంగీకరించిన తర్వాత మమ్ములను బ్రిటిషు అధికారులకు స్వాధీనం చేయనక్కరలేదని నిర్ణయించారు: దానిబదులు మమ్ము జయిల్లో క్రమక్రమంగా హతమార్చడానికి నిశ్చయించారు. ఆఫ్గన్ ప్రభుత్వం తన మాన్యసహాయము నశించింది. భారత విప్లవకారులకు ఆఫ్గన్ రాజ్యంలో దయ జూపబడదని రుజువైనది. అప్పటినుండి మాకు వైద్యసహాయం, ఆఫ్గన్ దేశంలోని లేక ఇండియాలోని మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకొను హక్కు. రాజుగారికి లేక మంత్రికి లేక జైలు సూపరింటెంటుకు సైతం అప్పీలు చేసికొనే హక్కు నిరాకరించబడింది. జైలు సూపరింటెంటు బ్రిటిషు అధికారులకు పైఉద్యోగులకు మమ్ము "వాయు ప్రసారం గాని పక్షి రెపరెపలధ్వనిగాని చేరనికోట" జాగ్రత్త చేసానని తెలియజేసాడు. భారతీయ విప్లవకారులిద్దరు: కాబూల్ సెంట్రల్ జైలులో కృంగి కృశించిపోతున్నారని ప్రపంచానికి తెలియరాదు....

వచ్చే సంచికలో
పృధ్వీసింగు ఆత్మకధ
రెండవ భాగము
? ? ?
చదివి చూడండి

ఆర్ధిక రాజకీయ వేసంగి పాఠశాల

మంతెన వారి పాలెం

5-4-38 తేదీ నుండి 7-6-38 తేదీ వరకు

జమా ఖర్చుల పట్టీ

జమలు

	రు. అ. పై.
చందా వసూళ్లు	1320-4-0
విద్యార్థి వేతనములు	1912-0-6
అతిథుల వల్ల	10-0-0
రూళ్ల పుస్తకముల వల్ల	20-0-0
అప్పులు (తీసుకొన్నవి)	603-3-6
మిగిలిన వస్తువులు అమ్మకం (గిడలతో)	202-0-0
	4067-8-0

ఖర్చులు

	రు. అ. పై.
స్టేషనరీ	112-9-6
వంటశాల	2445-13-9
లెక్చరర్లకు నాయకులకు	507-4-6
బాడుగలు	48-8-0
పందిళ్ళకు (గిడలు ఆకుతో)	150-4-0
నౌకర్లకు	40-8-0
నీటి సప్లయి	62-4-0
ప్రయాణపు ఖర్చులు (కారు అద్దెతో)	395-15-9
పోస్టలు (టెలిగ్రాం)	44-9-3
అచ్చు ఖర్చులు	73-4-0
కూలీలకు	31-0-0
లైటింగుకు	96-7-0
సాదరు	1-11-0
కొత్తపట్నం అ. రా. వే. పాఠశాల బాకీకి	15-0-0
పత్రికలకు	41-5-0
వెరసి	4066-6-9
నిల్వ	1-1-3
	4067-8-0

షరా:—అప్పులు 603-3-6 కు కొన్ని వాగ్దానములున్నవి. కొంత వసూలుచేసి తీర్పవలెను. యిందును గురించిన లెక్క తరువాత ప్రకటింతును:—

అ. కామేశ్వరరావు.
ఆర్గనైజరు.
మంతెనవారి పాలెం 10-6-38.

డిసిప్లినరీ గాలి దుమారం

రాష్ట్రమంతటా నిరసనము

ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు సంఘ కార్యదర్శులు వారు శ్రీ అల్లూరి సత్యనారాయణ, గొరపాటి సత్యనారాయణ, శొట్టిపల్లి వెంకటపతిప్పం, కానూరి బలరామయ్య గార్లపై తీసికొన్న డిసిప్లినరీ చర్యలు ఆంధ్ర పత్రికలో చూచుటయుతోనే నిజమైన దేశభక్తులకు కాంగ్రెసులో తావులేకుండ బోవుచున్నదేమో యని సందేహము కలిగినది.

స్వార్ధ మిసుమంతయులేక దేశము కొరకు అనేక కష్టము లనుభవించి లాఠీ చార్జీలకు గురియై జెయిలు బాధల ననుభవించి అహోరాత్రులు దేశ స్వాతంత్రమే పరమావధిగా సేవజేయు యువకులను కాంగ్రెసు నుండి వెలియంటే యెవరి హృదయము చలించకుండగలదు! అయితే డిసిప్లిన్ అవసరము లేదని కాదు మా యుద్దేశ్యము. ప్రతి సంస్థకు డిసిప్లిన్ అవసరమె. డిసిప్లిన్ లేనిది యేసంస్థయు నడవదు. అందు కాంగ్రెసు వంటి మహాసంస్థకు డిసిప్లిన్ అత్యంతవసరము. డిసిప్లిన్ చర్యలు కాంగ్రెసు ప్రణాళికకు విరుద్ధముగా నడచునప్పుడు, కాంగ్రెసు డబ్బు హరించు నప్పుడు. కాంగ్రెసు ప్రతిష్టకు భంగము కలుగజేసినపుడు గాని ఒకా నొకరిని దూషించినారని, పరుషముగా మాట్లాడినారని, వ్యక్తుల నగౌరవపరచినారని క్రమచర్యలు తీసికొని రెండేసి సంవత్సరములు కాంగ్రెసు నుంచి వెడలగొట్టడము మిక్కిలి అన్యాయము. ఈ విధమైన దోషములను క్రమచర్యలన్నచో యిక వ్రాయనదేమి.

ముఖ్యముగా యువకులు, బహు సున్నితహృదయులు. అక్రమము లేమాత్రము సహించలేని వారు. అన్యాయమని తమకు తోస్తే ఎంతటి మహా నాయకులైనను ముఖమెదుట విమర్శించే స్వభావము. విమర్శించినారని, దూషించినారని యువకుల నందరిని యీ విధముగా కాంగ్రెసు నుంచి వెడల నడిపితే కాంగ్రెసు బలహీనమై పోతుందిగాని బలపడదని గట్టిగా జెప్పవచ్చును. శ్రీ అల్లూరి సత్యనారాయణగారు గత సంవత్సరము పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెసు సంఘాధ్యక్షులుగా యుండి జిల్లా ప్రజల గౌరవమును చూరగొనిన వారు. ఇప్పుడు అఖిల భారత కాంగ్రెసు సంఘ సభ్యుడు. ఇట్టి వారు రాష్ట్ర కాంగ్రెసు సంఘ అధ్యక్ష, కార్యదర్శులను మరికొందరు కార్య నిర్వాహక సభ్యులను అగౌరవపరచినారని కేసు పెట్టి సత్యనారాయణగారి ఎదురువాదమునైన వినకయే కేసు పెట్టిన వారే రెండు సంవత్సరములు కాంగ్రెసులో యుండకూడదని తీర్పు చెప్పడము మిక్కిలి అన్యాయము. పెద్దలు యీ విధమున చేయదలచుకుంటే యిక అడ్డమేముంటుంది! ముద్దయీలందరు కాంగ్రెసులో ఏదో యొక్క బాధ్యత కల్గిన పదవియందుండి సేవజేసిన వారు. అటువంటి వారిని సక్రమమయిన విచారణ లేకుండా శిక్షించడము చాల అన్యాయము. రాష్ట్ర కాంగ్రెసు నియమావళి 12 వ సూత్రం లో 6వనిబంధన యిట్లున్నది. "సంబంధించిన వ్యక్తికి లేక కమిటీకి తాము చెప్పుకొన వలసినది చెప్పుకొన్న కార్య సంఘం చేసిన ఆరోపణలకు సమాధానం [illegible] చేవిధించుటాయము", శ్రీ సత్యనా[illegible] గారి సమాధానము ఇటీవల పత్రికలయం[illegible] [illegible] వారిపై యింత [illegible] తీసికొనుట అక్రమమని అంగీకరి[illegible]. "కాంగ్రెసువర్గము వారు" ఈ డిసిప్లినరీ చర్యలు మరొకసారి నిష్పక్ష పాతముగ విచారించుట విద్యుక్త ధర్మమై యున్నది.

పశ్చిమ కృష్ణాజిల్లా కాంగ్రెసు సంఘం బెజవాడ 29-5-38

ఇట్లు,
పేట దా[illegible]
ప్రెసిడెంటు,
కాకాని వెంకట[illegible],
ప్రధాన కార్య[illegible].

* * * *

అల్లూరి సత్యనారాయణ ప్రభృతుల[illegible] చర్య తీసికొనుటకు నిరసనము ఈ క్రింది వ్యక్తులు, సంఘాలూ, తెలియ పరచారు.

(1) గుంటూరు పుల్లారెడ్డిగారు, రాష్ట్ర కాంగ్రెసు సభ్యుడు.

(2) ఆర్. యస్. విశ్వనాథ్‌గారు, జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు.

(3) భీమవరం శేషయ్యగారు, [illegible] తాలూకా రైతు సంఘాధ్యక్షులు.

(4) నారా శ్రీనివాసరావుగారు, పెదపాలెం.

(5) బి. శంకరయ్యగారు, కొ[illegible]పర్తి, నెల్లూరు జిల్లా సోషలిస్టు పార్టీ.



కామ్రేడ్ కానూరి బలరామయ్య

కాంగ్రెసు సంఘాలు

(1) నర్సాపురం తాలూకా కాంగ్రెసు కార్య నిర్వాహక వర్గం.

(2) నర్సాపురం తాలూకా కాంగ్రెసు సాధారణ సభ్యులు.

(3) భీమవరం గ్రామ కాంగ్రెసు సంఘం.

(4) దంపూరు (నెల్లూరు జిల్లా) ,,

(5) మహదేవ పట్టణం ,,
(6) జువ్వపాలెం
(7) చించినాడ
(8) ఏనుగువాని లంక ,,
} ప. గో. జిల్లా

(9) ఈమని (గుంటూరు-జిల్లా.) ,,

(10) చినమల్లం ,,

(11) ఒంగోలు ,,

రైతు సంఘాలు

(1) ఇందుపూరు గ్రామ రైతు సంఘం.

(2) కొవ్వూరు తాలూకా రైతు సంఘం.

(3) ఈమని రైతు సంఘం.

(4) చినమల్లం రైతు సంఘం.

యువజన సంఘాలు

(1) గుంటూరు సిటీ యువజన సంఘం.

(2) పండిత విల్లూరు యువజన సంఘం.

సభలు

(1) పెనమకూరు బహిరంగ సభ.

(2) వెంకటగిరి యువజన సంఘ అధిపత్యమున జరిగిన బహిరంగ సభ.

(3) తేలప్రోలు బహిరంగ సభ.

(4) యలమర్రు బహిరంగ సభ.

(5) జొన్నలగడ్డ కామలింగయ్యగారి అధిపత్యమున జరిగిన విశాఖమండల ద్వితీయ యువజన మహాసభ.


(6) భీమవరం నర్సాపురం తాలూకా రాజకీయ మహాసభలు.

సోషలిస్టు పార్టీలు—ఇతర సంఘాలు

(1) నరసాయపాలెం సోషలిస్టు పార్టీ.

(2) గుంటూరు సోషలిస్టు పార్టీ.

(3) నెల్లూరు జిల్లా సోషలిస్టు పార్టీ.



కామ్రేడ్ గొరపాటి సత్యనారాయణ

(4) ఈమని వ్యవసాయ కూలీ సంఘం.

(5) కృష్ణా జిల్లా మహిళా సంఘ కార్య నిర్వాహక వర్గము.

కార్మిక సమస్యలు

(4 వ పేజీ తరువాయి)

(5) మిగిలిన రాష్ట్రాలుకూడ అంగీకరిస్తే రోజుకు 8 గంటలే పని. కాని వెంటనే రాత్రి పని మాత్రము 8 గంటలకు తగ్గించాలి.

(6) రాత్రి పనికి పగలు పనికన్న నూటికి 20 వంతులు ఎక్కువ జీతమివ్వాలి.

(7) 9 రోజులు సంవత్సరానికి జబ్బు పడినపుడు సెలవు.

(8) ప్రతి రిజిస్టర్డు యూనియనును గుర్తించాలి.

(9) వైద్య సహాయము, విద్య, గృహ వసతులకు తగిన ఏర్పాటులు.

(10) కార్మిక తగాదాలను పరిష్కరించడానికి తగిన బోర్డు ఏర్పాటు చేయాలి.

అయితే మద్రాసులో చూలై మిల్లు పనివారల కష్టాలను విచారించడానికి ఒక కమిటీని ఏర్పరచారు. మొదట నుండీ ఈకమిటీ సభ్యుల విషయమై కార్మిక నాయకులు ఆక్షేపిస్తూనే వచ్చారు. మద్రాసు ప్రభుత్వము వీనిని లక్ష్యము చేయలేదు. ఈ కమిటీ చూలై మిల్లులు కార్మికుల లాభాల కోసం నడుప బడుతున్నట్లు రిపోర్టు వ్రాశారు: కార్మికులలో అసంతృప్తి ఎక్కువ అయింది. సమ్మెకు నోటీసిచ్చారు.

మద్రాసులో ఒక నెల రోజులకు పైగా సాగుతూన ఉన్న అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ సమ్మెలోకూడ ప్రభుత్వమింత వరకు జోక్యము కలిగించుకోలేదు.

* * * *

చిట్టివలసలో గత 40 రోజులుగా సాగుతూ వచ్చిన సమ్మె యింకను ముగియలేదు. కార్మికులు చుట్టుప్రక్కల గ్రామాలలో సభలు జేస్తూ ప్రజల సానుభూతిని పొందుతూ ఉన్నారు. సంఘ కార్యదర్శి గణపతిరావు మద్రాసు మంత్రివర్గం వద్దకు రాయబారము వెళ్లి తగాయిదా పరిష్కరించడానికి ఒక (ఆర్బిట్రేటరును) మధ్యవర్తిని నియమించాలనీ, వారి స్థల నిర్ణయానికి తాము బద్ధుల మయ్యేదమని తెలియజేశారు. పనివారి నందరినీ పనిలోకి తీసుకో దానికి గంటలు తగ్గిస్తే దానివలన వచ్చే జీతాలు తగ్గింపుకు కూడ ఒప్పుకుంటామని తెలియజేశారు. కార్మికులు ఎంత వెనక్కి పోతూ ఉంటే యజమానులంత బిగ్రబిగిస్తూ ఉన్నారు.

కార్మికులు 200 మంది చిట్టివలస నుండి బయలుదేరి విజయనగరము మీదుగ విశాఖ పట్టణమునకు యాత్ర బయలుదేరారు. ప్రజలు వారి కెక్కువ సానుభూతిని తెలియజేస్తున్నారు.

* * * *

బీహారు రాష్ట్రములో జమ్షెద్పూరులో టాటా ఉక్కు పరిశ్రమగారములో ఈ పనిచేసే వారు తమకు ఎక్కువ జీతాలు ఇవ్వనిదే సమ్మె జేస్తామని ప్రకటించారు. టాటా కంపెనీ వారు రాజీకి వచ్చి కార్మికుల జీతాలు ఎక్కువ జేశారు. అయితే అచ్చటి కార్మిక నాయకులు, అల్లరికి కారకులైన వారిని పంపించి వేయడానికి ఒప్పుకున్నారు. ఈ షరతు సోషలిస్టులకు, కమ్యూనిస్టులకు వర్తింపజేసి వారిని పంపించి వేయడానికి పూనుకుంటే కార్మికులలో తీవ్ర అశాంతికి కారణ మగునందని వేరె చెప్పనవసరము లేదు.

* * * *

కాంగ్రెసు రాష్ట్రాలలో ఈ విధంగా కార్మిక పోరాటాలు మొత్తముమీద ముందుకు సాగుతున్నాయి. జయప్రదా లవుతున్నాయి. కాంగ్రెసును కలవుకొని ఐక్యపోరాటానికి కారణమవుతున్నాయి.

అయితే కాంగ్రెసేతర రాష్ట్రాలలో కార్మికుల పోరాటాలను బ్రిటిషు సామ్రాజ్యవాదులు తీవ్ర నిర్బంధాలతో ఎదుర్కొంటునే ఉన్నారు. బెంగాలులో బెంగాలు ఉక్కు కంపెనీ పనివారు, కుల్టీలో సమ్మె చేస్తూనే ఉన్నారు. పోలీసులు అరెస్టులు తీవ్రంగా సాగిస్తూ ఉన్నారు.

పంజాబులో నెలరోజులుగ సాగుతూ వచ్చిన అమృతసరు నేత పనివాండ్ర సమ్మె, వారి కష్టాలను విచారించడానికి యజమానుల తరపున ముగ్గురు కార్మికుల తరఫున ముగ్గురు గల ఒక కమిటీని ఏర్పాటు చేసిన పిదప ముగిసింది.

రోజూ రోజూ వృద్ధి చెందుతూ ఉన్న ఈ సమ్మెలు 1929-30 సమ్మెల వలె రాబోవు జాతీయ పోరాటానికి సూచనలు. కాని అప్పటి వలె గాక నేడు కార్మికులు జాతీయ పోరాటములో పాల్గొంటూ బ్రిటిషు ప్రభుత్వాన్ని ఎదుర్కొనే శక్తులకు ముందు నడుస్తారు. ఈ పనికి వారిని తయారు చేసే బాధ్యత సోషలిస్టు లందరిపై ఉంది.

అఖిలభారత కాంగ్రెసు సోషలిష్టు పార్టీ

కార్యనిర్వాహకవర్గ సమావేశము.

సోనేపూరు (బీహారు)

తీర్మానములు.

పై కార్యనిర్వాహకవర్గము 29-5-38 వ తేదీని సోనేపూరులో సమావేశమై, అనేక రాజకీయ సమస్యలపై తీర్మానములు చేసినది.

రాజకీయ ఖైదీల విడుదల

దేశమందలి, ముఖ్యంగా, బెంగాలు, పంజాబు రాష్ట్రముల యందలి, రాజకీయ ఖైదీల విడుదలపై ప్రజలు ఆందోళన చేయవలెననియు; షోలాపూరులో రాజకీయ ఖైదీల విడుదల ఆందోళన సందర్భంలో 13 ఎనా, సంయుక్త రాష్ట్రములో కమ్యూనిస్టు పార్టీ సభ్యులను నేరమునకు ఖయిదుచేసి, ఎరస్టు చేయుట కాంగ్రెసు ఎన్నికల ప్రణాళిక యందలి ప్రధాన సూత్రములకు విరుద్ధము. కాబట్టి బొంబాయి, యు. పి. రాష్ట్రమందలి కాంగ్రెసు మంత్రులు వెంటనే వారిని విడుదల చేయవలెననియు, వినాపూరు జైలులో ఒక రాజకీయ ఖైదీని కొరడా దెబ్బలు కొట్టుట మిగుల హేయమైన శిక్ష కాబట్టి, కాంగ్రెసు మంత్రులు యిట్టి అనాగరిక శిక్షలను రద్దు చేయవలెననియు కోరుచు కమిటీవారు తీర్మానించిరి.

కాన్పూరు మిల్లుల సమ్మె

కాన్పూరులో చాల రోజులనుండి సమ్మె చేయుచున్న 40,000 మంది బట్టల మిల్లు పనివారల పోరాటమును అభినందించుచూ, కార్మికుల విషయంలో ప్రభుత్వ విచారణ సంఘము వారు ప్రకటించిన సిఫార్సులను శీఘ్రంలో సంయుక్త రాష్ట్ర ప్రభుత్వము అమలు జరుపవలెనని ఒక తీర్మానమును; పెట్టుబడిదారుల ప్రచారమైనదిని యెదిరించి కార్మికుల సమ్మెను పూర్తిగా బలపరచుచున్న నగర కాంగ్రెసు కమిటీకిని రాష్ట్ర కాంగ్రెసు కమిటీకిని అభినందనను తెలుపుచూ మరొక తీర్మానమును గావించబడెను. కాన్పూరు సమ్మెదారుల సహాయార్థమై ధనము వసూలుచేసి పంపవలెనని పార్టీశాఖలను హెచ్చరించుచూ కమిటీ తీర్మానించెను.

చీరాల కాల్పులు

"చీరాలలోని ఐ. యల్. టి. డి. పొగాకు కంపెనీ యందలి పనివారలపై తుపాకి కాల్పులను ఖండించుచు; అనధికార విచారణ సంఘమును నియమింప వలెనని ప్రజలు చేసిన ఆందోళనను చెవిని పెట్టక, ఒక సివిల్ సర్వీసు ఉద్యోగిని విచారణ జరుపవలెనని మదరాసు ప్రభుత్వ చర్య యెడల తమ అనంగీకారమును ప్రకటించుచు; పిమ్మట ఆ సివిల్ సర్వీసు ఉద్యోగి స్థానే హార్విల్ అను సివిలియన్ జడ్జిని నియమించినను, పరిస్థితులు మారలేదనియు, ఎందువల్ల ననగా, విచారణ జరుగుచున్న కాలంలో కార్మికులను అరస్టు చేయుట, తుపాకులు కాల్చుటకు కారకులైన ఉద్యోగులు అజిల్లాలోనే ఉండుట, అందు మూలంగా కార్మికులు భయోత్పాతులగుట మొదలైన అక్రమములు జరిగెననియు, యీ కమిటీ వారభిప్రాయ పడుచున్నారు.

"పోలీసుల ప్రవర్తనను సమర్థించుచూ వ్రాసిన హార్విల్ రిపోర్టు సరియైనదేనని అంగీకరించిన మదరాసు ప్రభుత్వ చర్య యెడల యీ కమిటీవారు తమ అసంతృప్తిని తెలియ జరుచుచున్నారు.

"ఈ కాల్పుల విషయంలో విచారణ చేయుటకై ఒక అనధికార విచారణ సంఘమును మదరాసు మంత్రివర్గమువారు నియమించు నట్లును, యిక ముందు ప్రభుత్వోద్యోగుల చర్యలను విచారణ చేయు సందర్భములలో అనధికారులనే విచారణ కర్తలుగా నియమించునట్లును అ. భా. కాం. వర్కింగు కమిటీవారు చూడవలెనని యీ కమిటీవారు కోరుచున్నారు."

ఫెడరేషన్ పై తీర్మానం.

"భుల్లాభాయి దేశాయిగారి స్టేట్‌మెంటును యీ కమిటీవారు చాల ఆందోళనతో చదివినారు. ఫెడరల్ విధానముతో కొన్ని మార్పులు చేసిన యెడల భారతీయుల కది అంగీకారము కావచ్చునను అర్థము ఆ స్టేట్‌మెంటులో కలదు.

"ఇట్టి అభిప్రాయములు వెల్లడి చేయుటకిది మొదటి పర్యాయము కాదనియు; కాబట్టి, వీటియెడల నిర్లక్ష్య భావమును చూపకూడదనియు; శాసనబద్ధ కార్యక్రమము వైపు దృష్టులు నిలుపుచు ఒక విచారకరమైన విధానములో యిది ఒక భాగమనియు; విప్లవమార్గమును విడిచిపెట్టి, శాసన సభాందోళనలలోను, ఒడంబడికలలోను క్రొత్తరాజ్యాంగ విధానము యొక్క హద్దులను విశాలపరచుట కిదియొక ఎత్తు అనియు యీ కమిటీ వారభిప్రాయ పడుచున్నారు.

"ఈ క్రొత్త పోకడ మదరాసు, మధ్య పరగణాలు, బీహారు రాష్ట్ర శాసన సభలలో ఆమోదింపబడిన తీర్మానములలో కూడ కాన్పించు చున్నది. భారత ప్రజా ప్రతినిధులును బ్రిటిషు ప్రభుత్వ ప్రతినిధులును కలసి రాజ్యాంగ సమస్యను పరిష్కరింప కోరవలెననియు, యీలోగా ఫెడరల్ రాజ్యాంగ విధానముయొక్క స్థానే మరొక విధానమును యిరు పక్షముల వారును కలిసి నిర్ణయించుకొన వలెననియు ఆ తీర్మానములు కోరుచున్నవి.

"ఆర్థిక వ్యవహారములలోను, మిలిటరీ వ్యవహారములలోను బ్రిటిషు సామ్రాజ్యవాదుల నేటి అవసరములనుబట్టి చూచినచో, రేపో మాపో యుద్ధము వచ్చినప్పుడు ఇండియా సహాయము చేయకపోయినా తటస్థముగానైనా ఉండునట్లు చేయవలెను. ఈ కారణమువల్ల, పై తీర్మానముల యందలి వైఖరి సరికాదని హెచ్చరించుచు, ఫెడరేషన్ సమస్యను పరిష్కరించుటకు మార్గములను, ఒడంబడికలను వ్యతిరేకించవలసి యున్నది. బ్రిటిషు సామ్రాజ్యవాదులచే ఈయబడు ఫెడరల్ విధానము రాకుండ చేయుటకు మన దృఢ నిశ్చయమును తిరిగి ప్రకటించవలసి యున్నది.

"భారతదేశము యొక్క సంపూర్ణ స్వాతంత్ర్యమే ప్రధానసూత్రము గాగలిగి, విదేశీయుల జోక్యము లేకుండా, ప్రజలచే యెన్నుకొనబడు ప్రజా ప్రతినిధి పరిషత్తు తయారుచేసిన రాజ్యాంగ విధానముతప్ప భారతీయులకు ఆమోదకరము కాదని అనేకసార్లు కాంగ్రెసు మహాసభ స్పష్టముగా తెలియజేసి యుండెను. మరియు, కాంగ్రెసు ఇండియా చట్టమందలి ఫెడరల్ రాజ్యాంగమునకు సంబంధించిన భాగమును ఖండించుచు, కాంగ్రెసు మంత్రివర్గములు ఘాటి మాటికిని దాని నెదుర్కొన వలసినదిగా ఆదేశించి యుండెను. ఫెడరల్ విధానము యెడల కాంగ్రెసు సంపూర్ణమైన తిరస్కార భావమునే కలిగియుండునట్లు నిశ్చయించుకొనెను. కాబట్టి యీసమస్యను గురించి బ్రిటిషు సామ్రాజ్యవాదులతో యిట్టి ఒడంబడిక చేసుకొన్నను, అది కాంగ్రెసు ఆదేశములకు ద్రోహము చేయుటే అగును.

"కాబట్టి, యీ కమిటీవారు పై సూచనలను పూర్తిగా వ్యతిరేకించుచు, బ్రిటిషు సామ్రాజ్యవాదులతో ఒడంబడికలు చేసుకొనుట మొదలైన ప్రమాదకరమైన శాసనానుకూల వైఖరి **(Constitutionalism)** ని తీవ్రముగా యెదుర్కొన వలెననియు, ఫెడరేషన్ ప్రతి కూలాందోళనను ద్విగుణీకృతోత్సాహములో కొనసాగించవలెనని కాంగ్రెసు వాదులనందరిని హెచ్చరించుచున్నారు.

"ఇట్టి ప్రయత్నాలింకను తీవ్రముగ కొనసాగింప బడుచో, కాంగ్రెసు యందలి సామాన్య సభ్యులు ధైర్యముగా నిలబడి, కాంగ్రెసు సంస్థ తన విప్లవపంథాను విడిచిపెట్టకుండ కాపాడవలెననియు, బ్రిటిషు సామ్రాజ్య వాదులతో ఒడంబడికలకు దిగకుండ చూడవలెననియు యీ కమిటీవారు కోరుచున్నారు."

మైసూరు కాల్పులు

"విదురాశ్వత్థం అనే గ్రామంలో జాతీయ పతాకమును గౌరవించుటకుగాను సమావేశమైన వీరులపై పోలీసులు తుపాకులు కాల్చి, చిత్రవధ చేసినందులకు యీ కమిటీవారు తమ క్రోధభావమును తెలియపరచుచు, మృతినొందిన వారి కుటుంబములకు తమ సానుభూతిని ప్రకటించుచు, మైసూరు ప్రభుత్వము యొక్క క్రూర నిర్బంధ విధానమును తీవ్రముగా ఖండించుచున్నారు. మైసూరు సంస్థాన ప్రజలు తమ పోరాటమువల్లను, త్యాగమువల్లను కొన్ని హక్కులను సంపాదించగలిగి నప్పటికిని, మైసూరు ఒడంబడిక వల్ల జాతీయ పతాకమును నిర్విఘ్నముగా ఎగురవేయుటకు గల హక్కు రద్దుచేయబడినది గాన, ఆ ఒడంబడిక సంస్థాన ప్రజలపై బలవంతముగా రుద్దబడిన లొంగుబాటు అని యీ కమిటీవారభిప్రాయ పడుచున్నారు. జాతీయ పతాకము నెగురవేయుటకై చేయబడిన అవమాన షరతులను యీ కమిటీవారు ఖండించుచూ, నిరంకుశ విధానమునకు, ప్రజాతంత్ర పద్ధతికిని కూడ ప్రజలు ఒకేసారి జోహారులు చేయుడని నిర్బంధించుట తగని పనియని కఠినముగా నిరసించుచున్నారు.

"సంస్థానాధీశ్వరులు విదేశీయులు కారు గాన, వారుమనకు శత్రువులుకారని సర్దార్ వల్లభాయి గారిచ్చిన సలహా స్వదేశ సంస్థానములయెడల కాంగ్రెసు తీసుకొన్న వైఖరికి భిన్నముగను, సంస్థాన ప్రజల పోరాటమును తప్పు త్రోవలలో నడిపించు నట్టిదిగను, ఉన్నందున, యీ కమిటీవారు మిగుల చింతిల్లు చున్నారు. బ్రిటిషు ఇండియా యందలిగాని, స్వదేశ సంస్థానముల యందలిగాని, పోరాటము విదేశ ప్రభుత్వమునకు ప్రజలకు మధ్యమాత్రమే కాదనియు, దోపిడీచేయు సామ్రాజ్యవాదులు వారి హితులైన దేశీయ దోపిడీగాండ్రు ఒక వైపునను ప్రజాతంత్రశక్తులు స్వాతంత్ర్య పిపాసకులు మరొక వైపునను ఉండి పోరుసల్పుచున్నారనియు యీ కమిటీవారు ఖచ్చితముగా తెల్పుచున్నారు. సంస్థానాధీశ్వరుల పరిపాలన నాశనమొనర్చువరకు స్వదేశ సంస్థానములలో పోరాటము సాగుచుండవలెననియు, బ్రిటిషు ఇండియా ప్రజలతోకలసి వారున్నూడ భారత దేశ మంతటిలోను సంపూర్ణ ప్రజాపరిపాలనను స్థాపింప వలసియున్నదనియు యీ కమిటీవారు నొక్కి చెప్పుచున్నారు."

హిందూ - ముస్లిం సమస్య

"మత కలహము లంతరింపజేసి, జాతీ యైక్యత నెల్లు పెంపొందింప వలెనను సమస్య ప్రజాసామాన్యము తమ ఆర్థిక రాజకీయ స్వాతంత్ర్యమునకై సల్పు పోరాటమువల్లను, పీడిత ప్రజల ఆర్థిక - రాజకీయావసరములను తీర్చుకొనుటకై పొందు సంఘీభావమువల్లను పరిష్కారము కాగలదని కాంగ్రెసు సోషలిస్టు పార్టీయొక్క అభిప్రాయమై యున్నది.

"కాబట్టి, యిదివరలో కాంగ్రెసు సంస్థ హిందూ మహమ్మదీయ నాయకులతో చేసికొనిన ఒడంబడికలు, యీ సమస్యా పరిష్కారమున అవలంబింపబడిన యితర పద్ధతులు, తప్పు గమ్యస్థానమునుబట్టి వెళ్లెను, కాబట్టి అవి విఫలముకాక తప్పదని పార్టీయొక్క అభిప్రాయమై యున్నది.

"గత రెండు సంవత్సరములనుండి ముస్లిం ప్రజలతో కాంగ్రెసు దగ్గర సంబంధమును కలిగియుండి పనిచేయు విధానమును కాం. సో. పార్టీ అభినందించి యుండెను. కాని, గత కొలది మాసములనుండి అట్టి ప్రయత్నములలో చురుకుతగ్గి; అభివృద్ధి నిరోధకులైన కొద్దిమంది మతకక్ష నాయకులతో రాయబారములు తిరిగి సాగించుచున్నారు.

"మహమ్మదీయ ప్రజాసామాన్యముతో ప్రత్యక్ష సంబంధమును కలిగియుండి కార్య విధానములో పాల్గొను పద్ధతివల్ల యింతవరకు ఉపయోగము కలిగినప్పటికి, ఆపద్ధతి యింకను కొంతకాలము అమలులో నుంచబడలేదని పార్టీ యొక్క అభిప్రాయము.

"మతద్వేషముల ద్వారా, మతకలహాల ద్వారా, కాంగ్రెసు మంత్రివర్గములను చికాకు పెట్టునను భయమువల్లనే ముస్లింలీగుతో రాయబారములుసల్పి, సమస్యను పరిష్కరించుటకు ప్రయత్నములు జరుగుచున్నవి. ఈ ప్రయత్నములు భగ్నముకాక తప్పవు. భగ్నమైనచో, వాతావరణము మరింత పాడగును. ఎందువల్లనంటే, అభివృద్ధి నిరోధకులైన ముస్లిం నాయకులకు యిదివరకు లేనిబలము, గౌరవము యిచ్చితిమన్నమాట. అట్లుగాక యీ ప్రయత్నములు సఫలమగుచో, జాతీయతకు, ప్రజాతంత్ర పద్ధతికి భిన్నమైన షరతులతో జయప్రదమగును. అనగా, ప్రజా బాహుళ్యముయొక్క అభివృద్ధిని అరికట్టుటకు హిందూ జమీందార్లు, మహమ్మదీయ జమీందార్లు, హిందూ ధనాఢ్యులు, మహమ్మదీయ ధనాఢ్యులు ఏకమైనారని అర్థము. అనగా, కాంగ్రెసుయొక్క స్థితి కొంత వెనుకకు వెళ్ళినదని అర్థము.

"భారతజాతీయ కాంగ్రెసు దేశమందలి సర్వజనులకు ప్రాతినిధ్యము వహించగల హక్కును విడనాడదని పార్టీవారు గట్టిగా నమ్ముచు, ముస్లింలీగువంటి మత సంస్థలతో రాయబారములు నిష్ఫలములని కాంగ్రెసు కమిటీ గ్రహించినపుడు, ముస్లిం ప్రజా సామాన్యము కాంగ్రెసు వైపునకే వత్తురని విశ్వసించుచున్నారు.

(మిగతా 16 వ పేజీలో)

(14వ పేజీ తరువాయి)

"కాంగ్రెసు మంత్రివర్గములు శైర్యముపోకార్చిరి. చట్టశాసనములు చేయుటవల్లను, ముస్లిం ప్రజా సామాన్యము యొక్క స్వరమ కోరికలను నెరవేర్చుటలోను వారి హక్కులను కాపాడుటలోను కాంగ్రెసు సంస్థ తగినశ్రద్ధ తీసుకొన్న యెడల యిది సాధ్యమగునని కాం. సో. పార్టీవారభిప్రాయ పడుచున్నారు. అల్పసంఖ్యాకులు కాంగ్రెసు తిరుగుదిగా పడుటకు మాననిరంగా కొన్ని అటంకములు ఉన్నను, కాంగ్రెసు సంస్థలో మత ద్వేషముల కెట్టి స్థానము లేకుండ తగిన వాతావరణమును సృష్టించినయెడల, అట్టి అటంకములు మాయమగును కాబట్టి, అట్టి విధానమును అవలంబించి పెట్టవలసినదిగా యీ సమితివారు హెచ్చరించు చున్నారు."

బాట్లీవాలాపై కేసు.

"కామ్రేడ్ బాట్లీవాలాపై తీసుకొనబడిన కక్షకట్టును యీ సమితి వారంగీకరించు చున్నారు. బొంబాయిరాష్ట్ర పార్టీయొక్క సాధారణ సమావేశమునకు ముందు అప్పటి కార్యనిర్వాహక వర్గం సదరుకక్షను రద్దు చేసెనరో చేయరో తెలియ జేయవలెనని కోరుచున్నారు. రద్దుచేయని పక్షమున, అప్పుడు అ. భా. కాం. సో. పార్టీకార్య నిర్వాహకులు సరియైనదని తలచినచో, మహారాష్ట్ర సోషలిష్టు పార్టీలో ఆయన చేరవచ్చును."

ట్రేడ్ యూనియన్ ఐక్యత.

ఈమధ్య దేశమందలి రెండు ట్రేడుయూనియన్ సంస్థలును ఒకటై పనిచేయుట శుభావహమని సమితివారు అభినందించుచు మరొకతీర్మానము చేసిరి.

★

రామచంద్రపురం తాలూకా యువజన మహాసభ.

19 జూన్ 1938. ఆదివారం.

కోరుమిల్లిలో జరుగును.

సభాధ్యక్షులు— కామ్రేడ్ అల్లూరి సత్యనారాయణ.
ప్రారంభోపన్యాసకులు— కామ్రేడ్ పెన్మెత్స అనంతం, బి.ఏ.
పతాకోత్సవము— కామ్రేడ్ మద్దూరి అన్నపూర్ణయ్య.

కార్యక్రమము.

జూన్ 19 ఆదివారం - ఉదయం 7 గంటలు - ఊరేగింపు.
,, 9 గంటలు - పతాకోత్సవము.
,, 10 గంటలు - విషయ నిర్ణయ సభ.
మధ్యాహ్నం 1 గంటకు - సభాప్రారంభము.
ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసము.
ప్రారంభోపన్యాసము.
అధ్యక్షోపన్యాసము.
తీర్మానములు.

తాలూకాలోని యువకులు, ఉద్యమాభిమానులు ఎల్లరు విచ్చేసి సభను జయప్రదముగా జరుప ప్రార్థన.

కోరుమిల్లి 3-6-38. | ఇట్లు, చింతం సత్యనారాయణ దాసు. ఆహ్వాన సంఘాధ్యక్షుడు.

రాయలసీమ యువజన సంఘం.

ఈ క్రిందివారు "రాయలసీమ యువజన సంఘ" కార్యనిర్వాహక వర్గముగ ఎన్నుకొనబడిరి.

అధ్యక్షులు:- కె. వి. రామకృష్ణా ఎం. ఎ. బి. యల్,
ఉపాధ్యక్షులు:-లక్, [illegible] బి. ఎ.
జనరల్ సెక్రటరీ:-డి. యస్. [illegible]
సంయుక్త కార్యదర్శి:-డి. సీతారామయ్య బి. ఎ.

★

బందరు

వార్తా పత్రికలమ్మువారి సంఘము.

బందరు టౌనులో వార్తా పత్రికలమ్ము వారందరు ఒక సంఘముగా నుండుటవలన లాభముల గుర్తించి ఒక సంఘము 1—6—38 తేదీన ఏర్పాటు చేసికొనిరి. బహు స్వల్ప జీతముతో వారు నౌకరీలు చేయుచున్నారు. జీతముల వృద్ధి కొరకు పోరాడ దలచిరి.

పుమ్మిడిశెట్టి సుబ్బారావుగారిని అధ్యక్షులుగాను మల్లపల్లి సోములు కార్యదర్శిగాను ఎన్నుకొనిరి. కామ్రేడ్ మునుస్వామి [illegible] రావు సంఘము ఏర్పాటు చేయుటకు కృషిచేసిరి.

—oo§o—

NEW AGE

JUNE NUMBER

The only Marxist monthly in India. Edited by S. V. Ghate, of the Meerut Conspiracy Case fame. Contributers include foremost Socialists and Communists of our country. Order your copy now and become an annual subscriber.

Annual Subscription	Rs. 1-8-0
Single Copy	0-2-0

Manager,
NEW AGE,
270 Triplicane High Road,
MADRAS.

CONTENTS.

(1) Zetland's ultimatum - Editorial
(2) Thesis: The National Congress and the Working-class.
(3) E. Vorga: Are we heading towards a New Economic crisis.
(4) A. K. Ghosh: M. N. Roy and the Constituent Assembly.
(5) N. Dutt Mazumdar: Why a Peasant movement.
(6) Promode Sen: Economics of freedom and monopoly.
(7) Friend of the Soviet Union: Collection from Well - to - do Life.
(8) A review of the Bukharin Trial.

అపూర్వమైన

నాడీగ్రంథజ్యోతిషము.

ఆర్యా!

నాయొద్దయున్న భృగునాడీ యనెడి గ్రంథమునందు ప్రతి మానవుని జీవిత విషయములు గలవు. [illegible] తెలియగోరువారు [illegible] పూర్వజన్మ వృత్తాంతములతో సహా జాతకములు వ్రాసి యివ్వబడును.

(1) పూర్వజన్మ వృత్తాంతముతో సంపూర్ణ జాతకము. 5—0—0.
(2) నష్టజాతకము. 5—0—0.
(3) భృగునాడి ప్రకారం ప్రశ్న ఫలములు చదివి చెప్పుటకు. 1—0—0.

ప్రారబ్ధ కర్మమనెడి మాయాబంధమునకు లోబడి కష్ట నష్టముల ననుభవించే మానవునికి సంజీవిని యైన మహాలక్ష్మి అను ఒక సిద్ధివటము నాయొద్దయున్నది. ఇది ఇష్టార్థ సిద్ధియు నొసగును.

రాయత్తు వెల:— రు. 2—0—0.

అడ్రసు:— టి. యస్. భట్,
శ్రీ భృగునాడీగ్రంథ జ్యోతిర్నిలయం.
C/o కృష్ణాపిక్చర్ పేలస్. గుంటూరు.

ఆదర్శ గ్రంథ మండలి

అమ్మ (మాక్సిం గోర్కీ 'మదర్' కు అనువాదం)	1-8-0
కామ్రేడ్ డిమిట్రాఫ్	0-2-0
వలసదేశాల సమస్య	0-1-0
ప్రపంచ రాజకీయాలపై సోషలిష్టు దృక్పథం	0-4-0
పెట్టుబడి విధాన స్వరూపం	0-2-0

ఆదర్శ గ్రంథ మండలి, యలమర్రు (కృష్ణాజిల్లా) లేక నవశక్తి కార్యాలయం, బెజవాడ. అని వ్రాయండి.

మాప్లా తిరుగుబాటు

మలబారు రైతులు 5 నెలలు సాగించిన అప్రతిమాన సాహస యుద్ధ చరిత్ర.

వెల ఒక అణా.

నవశక్తి కార్యాలయం,
గవర్నర్‌పేట, బెజవాడ.

పందెము వేయుట.

లాటరీలలో గుర్రపు పందెములలో నేను తెల్పిన నెంబరు టిక్కెట్లు కొనుడు. ఆ నెంబరుమీద మీరు యెంతప్రయిజు వచ్చేది తెల్పుదును. నేను తెల్పిన ప్రకారము ప్రయిజు మీరు గెలువనిచో, ఖర్చులు మినహాయించి, మీ టిక్కెట్లు సొమ్ము యివ్వబడును. యిట్లు యివ్వనిచో, కోర్టుమూలకముగా పొందవచ్చును. యీ విధమైనషరతు అచ్చుఫారము పంపబడును. లాటరీలో గెల్చుటకు, ఫలంజి రక్ష ధరించవలెను. ఎంట్రన్సు ఫీజు, రక్ష, గెల్చు నెంబరు తెల్పుటకు గల్పి వీటికి, రు 5—12—0 లు బంపవలెను. ఆర్డరుతో రు 5—12—0 లు మనియార్డరు చేయుచూ, టిక్కెట్టువేయువాని పూర్తి యింటిపేరుతో తెల్పవలెను.

పి. వి. స్వామినాయుడు, కన్సల్టింగ్ అస్ట్రాలజర్,
గొట్టిపాడు గ్రామం, పత్తిపాడు పోస్టు, (గుంటూరుజిల్లా.)

మంచి హోటలు కోసం

ఎక్కడండీ, ఎక్కడ అంటూ వెదుకుతూ ఉంటారు. స్నాన పాన సౌకర్యాలూ - శుచీ, రుచి, ఉన్న భోజన పదార్థాలూ, కావాలంటే మా ఆంధ్ర భారతీ భవనం (అరండేల్ సత్రం వద్ద, హిందూస్థాన్ బ్యాంకికి ఎదుట) కు, ఒక సారి విచ్చేయండి. మీకే బోధపడుతుంది.'

యల్. వి. యస్. రావు,
ప్రొప్రయిటరు,
ఆంధ్ర భారతీ భవనం,
గవర్నరుపేట, బెజవాడ.

అమృతాంజనం

అన్ని నొప్పులకు దివ్యామృతం

చిలంపల్లి నారాయణమూర్తి గారి ఫోటో మార్కు
విష్ణాంజనం

అన్ని నొప్పులు, తలనొప్పులు, దెబ్బలు, మూలవ్యాధులు, బొబ్బలు, కాల్పులు, మంటలు, తేలు, జెర్రి మొదలగు విషజంతువుల కాట్లు, పిల్లల వాపులు, దెబ్బలు, వగైరా విష్ణాంజనం దివ్యౌషధం.

★ అన్ని షాపులందు దొరుకును.
★ ప్రతి ఇంటిలో యుండవలెను.
★ ఉపయోగించినవారే వ్రాయుదురు.

మొదలగు ప్రముఖ పట్టణములు, బెజవాడ, హైదరాబాదు, గుంటూరు, కాకినాడ, ఏలూరు, మదరాసు, గోదావరి, మొదలగు అన్ని ముఖ్యమైన పట్టణములలో దొరుకును.

విష్ణాంజనం డిపో. రాజమండ్రి.

పిల్లలతో చింత ఏమిటి?

పిల్లలు, మనోహరముగా పెరుగుట, పళ్లు వ్యాధులను బాగుచేయుట, పిల్లలయందు ఆరోగ్యము వర్ధిల్లుట, మొదలగువానికి నిశ్చయముగా పనిచేయును. కొర్రి పిల్లలకు ఉపయోగించవలెను.

డాక్టర్:- యస్. పి. రావు,
కాంగ్రెసు మున్సిపల్ కౌన్సిలర్,
వెంకటేశ్వర హాల్,
గోదావరి స్ట్రీటు, రాజమండ్రి.



మీ వార్తాపత్రికలు కేటలాగులు, పుస్తకములు మొదలగునవి ప్రచురించుటకు కావలసిన హైటోన్ బ్లాకులు, హాఫ్‌టోన్ బ్లాకులు మేము అధునాతన ఎలెక్ట్రిక్ యంత్రముల సహాయముతో చేసి యిచ్చెదము. ఆంధ్ర దేశములో ఆంధ్రులచే బ్లాకులు చేయు పరిశ్రమలలో యిది యొకటి మాత్రమే. ఆంధ్రులందరు ఆదరింప ప్రార్థితులు.

వివరములకు తెలుగు నేడే వ్రాయండి.

కుమార్ అండ్ కంపెనీ,
ఫొటో ఆర్టిస్టు లైన్ అండ్ హాఫ్‌టోన్ బ్లాక్ మేకర్సు, తెనాలి.

సుధాచంద్రిక

సీసా 1కి రు 2-0-0

సుధాచంద్రిక గనేరియా రోగములకు శ్రీఘ్రముగ సంహరించి వ్యాధిని మొదలంట నిర్మూలించును. మొదటి మోతాదులో ప్రభావము వెల్లడియగును. మూత్రనాళములోని మంట, పుండ్లు, తగ్గించును. ఇతరౌషధములకు లొంగని కేసులు సహాయము పొందును.

వసంత కుసుమాకరం.

తు 1కి రు 10-0-0

వసంత కుసుమాకరం తు 1కి 10-0-0 శాస్త్రీయముగ తయారు చేయబడినది. శరీరదారుఢ్యమును నరములకు బలమును ఇచ్చును. అతిమూత్రము మధుమేహము రోగములకు ప్రసిద్ధి కెక్కినది.
కేటలాగు ఉచితము

క్షీరసముద్రం ఫార్మసీ,
రాజమండ్రి.

అతివాద గ్రంథమండలి.

	చందాదారులకు	ఇతరులకు
1922 మన్యంలో రైతుల తిరుగుబాటు (అల్లూరి సీతారామరాజు)	0-12-0	1-0-0
విలువ, ఖరీదు, లాభము.	0-5-0	0-8-0
స్టాలిన్ ఉపన్యాసము. సూతన రాజ్యాంగవిధానం.	0-5-0	0-8-0
రానున్నది— 1937. లో మాస్కో	0-5-0	0-8-0

(పోస్టుఖర్చులు ప్రత్యేకముగా భరించవలెను.)

వలయువారు:—

సి. పి. సారథి,
మేనేజరు,
అతివాద గ్రంథమండలి
గుంటూరు.

మీ రక్తమును విషపూరితము కానీయకుడు

చర్మమునందు చిన్న పగులున్ననూ అది చాల ప్రమాదకరము. విషక్రిములు శరీరమునందు ప్రవేశించి రక్తమును విషపూరితము చేయగలవు. రక్త ప్రసరణ మండలము యావత్తు విషక్రిములతో నిండి ఆరోగ్యము ధ్వంసమగును.

'వీటో' రాసినంతనే విషక్రిములు నాశనమయి రక్తము విషపూరితము కాకుండ కాపాడును.

మీ శరీరము మీద ఎచటనైన కోతగాని, పగులుగాని, వ్రణముగాని, యున్నచో వీటో వాడుడు. అణా బిళ్ల పంపువారికి శాంపిల్ ఉచితము.

వీటో మాన్యుఫాక్చరింగ్ కంపెనీ, రాజమండ్రి.

Printed, Edited and Published by M. Annapurniah at Navasakti Press, Governorpet, Bezwada.

END OF VOLUME